
ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY



తూర్పుగోదావరి

జిల్లా వార్తలు

సోమవారం 8 జనవరి 2024 | 5

కోట సత్తెమ్మకు విశేష పూజలు



నిడదవోలు, జనవరి 7 : నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెం కోటసత్తెమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు చేశారు.ఆదివారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఆల యం కళకళలాడింది. మొత్తం రూ.75,067 ఆదాయం లభించి నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం తెలిపారు.



మధురపూడి విమానాశ్రయం వద్ద బాబుకు వినతులు

విమానాశ్రయంలో చంద్రబాబుకు వినతులు

రాజమహేంద్రవరం, జనవరి7(ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి మధుర పూడి విమానాశ్రయానికి వచ్చారు. ఆచంటలో జరిగిన రా కదలిరా కార్యక్రమం పాల్గొన్ని ఆదివారం రాత్రి సుమారు 9గంటల సమయంలో రోడ్డుమార్గాన విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు పలువురు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. టీడీపీనేతలు ఆదిరెడ్డివాసు, బొడ్డు వెంకటరమణ తదితరులు కలిశారు. మునిసిపల్ ఉపాధ్యాయ సంఘ నాయకులు కలసి తమ సమస్యలను ఆయన వివరించారు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

కోడి పందాలు ఆడనీయం

- 25వ తేదీ వరకూ ప్రతిరోజూ నివేదికలివ్వాలి

- కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీశ్

రాజమహేంద్రవరం, జనవరి7(ఆంధ్రజ్యోతి) : సంక్రాంతికి జిల్లాలో కోడిపందాలు ఆడనీయం. వాటిని నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సీజన్‌లో కోడిపందాల నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా డివిజన్ మండల, గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో సంయుక్త తనిఖీ నిర్వహించాలన్నారు.కోడిపందాలు ఎక్కడా జరగకుండా రెవెన్యూ, పోలీసు,పంచాయతీరాజ్, పశు సంవర్థక శాఖ, స్థానిక సంస్థలు, సచివాలయ వ్యవస్థ వరకూ ప్రతి ఒక్కరూ పూర్తి సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు సబ్- కలెక్టర్, రాజమహేంద్రవరం ఆర్డీవోలు ఆయా డివిజన్ల స్థాయిలో సంయుక్త తనిఖీ బృందాలను పరిశీలించి ఈనెల 25వ తేదీన ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.గతేడాది కోడిపందాలు నిర్వహించిన ఆట స్థలాల్లో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని,తహశీల్దార్, మండల పశుసంవర్థక శాఖ అధికారి,స్టేషన్ హౌస్ అధికారి, మండల స్థాయిలోనూ, సబ్-కలెక్టర్, ఆర్డీవోలు,డీఎస్పీ, డివిజనల్ పశుసంవర్థక శాఖ అధికారులు, ప్రభుత్వేతర సంస్థ సభ్యుడు, డివిజన్ స్థాయిలోనూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ పి.జగదీష్ వివరిస్తూ కోడిపందాల నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతికూల వార్తలను పరిగణనలోకి తీసుకుని, తనిఖీలు నిర్వహించి, ధ్రువీకరించిన అనంతరం చర్యలు తీసుకోవాలన్నారు.



కడియంలో ఆలస్యంగా పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి వేణు

మంత్రి గారూ.. మీకిది తగునా ??

విలపింఛన్ లబ్ధిదారులు

కడియం, జనవరి 7 : ఒకటో తేదీనే పింఛన్లు ఇంటింటికీ ఇస్తాం..ఇదీ సీఎం జగన్ మాట.. అయితే ఈ నెల మాత్రం పింఛన్ల పెంపు పేరుతో లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.నెలలో ఏడో తేదీ వచ్చిన తరువాత పింఛన్లు పంపిణీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పింఛన్లు, కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం కడియం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఇన్‌చార్జి, మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ హాజరయ్యారు.మండల పరిధిలో కొత్తగా మంజూరైన 183, పాత పింఛన్లతో కలిసి మొత్తం 12,325 కు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, మాజీ సర్పంచ్ సాపిరెడ్డిసూరిబాబు, వెలుగుబంటి అచ్యుతరామ్, తిరుమలశెట్టి శ్రీను, బీమిరెడ్డి నాగేంద్ర, దొంతంశెట్టి భద్రయ్య, తాడాల చక్రవర్తి, తహసీల్దారు ఎం సుజాత, ఎంపీడీవో కె రత్నకుమారి పాల్గొన్నారు.

ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి..

ముగిసిన తెలుగు పండుగ

- భాషను పరిరక్షించుకోవాలి
- గో.. ఎర్న్.. బట్ రిటర్న్
- గవర్నర్ లా గణేశన్ పిలుపు
- అమరావతిలో మూడో ఉత్సవాలు
- దశదిశలా చాటిన తెలుగు ఖ్యాతి
- తెలుగు మాట్లాడదామని ప్రతిన
- వైభవంగా ముగింపు ఉత్సవం

రాజమహేంద్రవరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి) : మాతృ భాషకు మించింది ఏముంటుంది? ఇప్పుడు ఇంటికి వెళ్లినప్పటి నుంచైనా తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి, తెలుగులోనే సంతకం చేయాలనే నిబంధన విధించుకోండి' అని నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్ పిలుపునిచ్చారు.సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు పండుగ '2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు' ఘనంగా ముగిశాయి. 5వ తేదీన అంగరంగ వైభవంగా తెలుగు మహాసభలు ఆరంభమయ్యాయి.. నాటి నుంచి ఎంతో మంది అతిథులు వచ్చారు.. తెలుగు వైభవం చాటా రు. చాలా కాలం తరువాత తెలుగులో సేదతీరారు.. తీయని తెలుగులో మాట్లాడారు. మూడు రోజులు ఎలా గడచిందో తెలియకుండా నిర్వాహకులు అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించారు. చివరి రోజున పలు వురు ప్రముఖులు తెలుగు గొప్పతనం చాటారు. మూడో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అమరావతిలో నిర్వహిస్తామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. నాగా లాండ్ గవర్నర్ లా గణేషన్ మాట్లాడుతూ మా పూర్వీ కులది పశ్చిమ గోదావరి జిల్లా గూటాల అని గుర్తు చేసుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ఓ సారి నా స్నేహితుల్లో ఒకరు ముధురైలో వ్యాపారం చేస్తుంటారు. ఆయన కుటుంబం గుజరాత్ నుంచి వచ్చింది. ఒకసారి వారింటికి వెళ్లాను. ఆయన పిల్లలు వచ్చారు. నేను ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే వాళ్లు గుజరాతీలో సమాధానం ఇస్తున్నారు. నేను ఆశ్చర్యపోవడం చూసిన నా స్నేహితుడు.. స్కూల్‌లో ఇంగ్లీషులో పాఠాలు చెబుతారు. అదే భాషలో మాట్లాడాలం టారు. అందువల్ల ఇంటికి వచ్చాక పాదరక్షలతో పాటే ఆ భాషను బయట వదిలేసి ఇంట్లో పూర్తిగా గుజరాతీ మాట్లా డాలనే నియమం పెట్టాను.. అని చెప్పారు. అదీ భాషా స్ఫూర్తి అంటే. అందువల్ల మీరు ఇంట్లో ఉండేప్పుడు తెలుగు లోనే మాట్లాడాలన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగువారు తరలి వచ్చినందున సభలను 'విశ్వ సమ్మేళన్' అని వర్ణించారు.భాష అనేది సంస్కృతి, గుర్తిం పునకు మూలం.తెలుగు భాష ఇంతమందిని సమావేశపర చింది. ఈ సభకు వచ్చిన వాళ్లు ఏ చేయాలంటే మొదటిగా భాషను పరిరక్షించుకోవాలి. ఇంగ్లీషు లేదా ఆ భాష కలిసిన తెలు గును మాట్లాడుతున్నారు. ఆ తీరును ఆపేసి భాషను రక్షించండి. విదేశాలకు ఉపాధి కోసం వెళ్తుండడం సమ్మ తమే గానీ ఒకప్పుడు వారి మేధస్సును వినియోగించుకొనే, విస్తరించుకొనే పరిస్థితులు,సదుపాయాలు ఇక్కడ లేవ న్నారు.భారత్‌లో ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలి పారు. వారి మేధస్సు, సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రతి భను గుర్తించే రోజులు వచ్చాయన్నారు. అందువల్ల విదేశాల్లోని మన వాళ్లు వెనక్కు వచ్చేయాలని కోరారు. వారి శక్తి సామర్థ్యాలను మాతృదేశానికి ఉపయోగించాలని సూచించారు. 'గో.. ఎర్న్.. బట్ రిటర్న్' అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పిన మాటలను గుర్తుచేశారు. భారత్ సూపర్ పవర్‌గా ఆవిర్భవించ బోతోందన్నారు. 2047కి భారత్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుతుంద న్నారు. భారత మాత ధరించిన చీరలో ఉన్న రంగులను ఒక గీతతో వేరు చేయడం కష్టం. అలాగే భారత దేశంలోని భాషలు కూడా. పరిపాలనా పరంగానే తప్ప రాష్ట్రాలను విభజించడం కష్టం. తమిళనాడులోని వేడుకల్లో 40 శాతం తెలుగు గీతాలే ఉంటాయి. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. వాటిని పునరుజ్జీవింపజేస్తున్నారు' అని లా గణేషన్ పేర్కొన్నారు.



ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆంధ్ర వాఙ్మయ వైజయంతి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్ లాగణేశన్ చిత్రంలో జస్టిస్ శేషశాయి, గజల్ శ్రీనివాస్, చైతన్యరాజు, శ్యామల, నటుడు ఆలీ తదితరులు

ఆంధ్రజాతి అజరామరం : జస్టిస్ శేషసాయి

'వక్తలు ఆంగ్ల పదాలు ఉపయోగించారు. కానీ కొందరు విద్యార్థులు 'తెలుగు, తెలుగు' అంటూ నిరసన తెలిపారు. ఆంధ్రజాతి అజరామరంగా ఉండడానికి ఇది సరిపోదా' అంటూ జస్టిస్ ఏవీ శేషసాయి ఉద్విగ్నంగా ప్రశ్నించారు. అక్షర వ్యవసాయంతో ఆంధ్రదేశాన్ని పండించిన నన్నయ, తరతరాలుగా ప్రజలకు వ్యవసాయాన్ని అందించి సిరులు పండింపజేస్తున్న ఆర్థర్ కాటన్ మరొక వ్యక్తి.. తెలుగు సభలకు రాజమహేంద్రవరం తప్ప ఇంతకంటే మంచి వేదిక ఉండదన్నారు.అమ్మ మాటలు వినడానికే ఈ సభలకు వచ్చా నన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి సభ భీమవరంలో జరిగిందని గుర్తు చేశారు. ఏ జాతి అయితే తమ భాషను సంస్కృతిని రక్షించుకోదో ఆ జాతి మనుగడ ఉండదని అంతరించిపోతుందనే గాంధీజీ మాటలను గుర్తు చేశారు. మొదటి గురువు అమ్మ కాబట్టి అమ్మ భాష అనే అంటారన్నారు. 'అమ్మను, అమ్మభాషను గౌరవించినవాడు తప్పు చేయడు. అమ్మభాష కోసం ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మలే నడుం బిగించాలి. ఏ భాషలు నేర్చుకున్నా తల్లి భాషను అశ్రద్ధ చేయకూడదు' అని అన్నారు. అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్మురాదన్చు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అనే కాళోజీ నారాయణరావు మాటలను గుర్తు చేశారు.

గోదారోళ్లు రుణం ఉంచుకోరు : నటుడు ఆలీ

తెలుగువాళ్లు రుణం ఉంచుకోరనడానికి సర్‌ఆర్థర్ కాటన్ విగ్రహమే నిదర్శనమని సినీ నటుడు ఆలీ అన్నారు. ఆనకట్ట కట్టించినందుకు ఈ రోజు ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలు ఉన్నాయన్నారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయం, అనురాగం పంచేది ఈ గోదావరి గడ్డ అని కొనియాడారు. గవర్నర్ లాగణేషన్ చేతులమీదుగా పూర్ణకుంభ పురస్కారం తీసుకోవడం అదృష్టమన్నారు. సీతాకోకచిలుక మొదలుకొని ఇప్పటి వరకూ తన 45ఏళ్ల సినీజీవితంలో 1250 చిత్రాలు పూర్తి చేసుకోవడం ఆనందం కలిగిస్తోందన్నారు. తాను ఎక్కువ చదువుకోకపోయినా ఆరు భాషలు మాట్లాడగలన న్నారు.

గవర్నర్‌గా చూడాలని : శ్యామలాదేవి

దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ తమకు కృష్ణంరాజును గవర్నర్‌గా చూడాలని కోరికగా ఉండేదన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్లకే తప్ప ఆయనకు ఎలాంటి కోరికా ఉండేది కాదన్నారు. ఆయన నిమిత్తమాత్రులంటూ ఉద్వేగంగా మాట్లాడారు. కృష్ణంరాజుతో తన రోజులను గజల్ శ్రీనివాస్ గుర్తు చేసు కుంటున్నసందర్భంగా శ్యామలాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.

అందుకు ఆంధ్రీకరించారు: జొన్నవిత్తుల

వెయ్యేళ్ల కిందట కలగాపులగంగా ఉన్న తెలుగు భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించాలని రాజరాజనరేంద్రుడు భావించాడని.. దానికి అప్పట్లోని దండయాత్రలు, మారణ హోమాలే కారణమని ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు.ఆ విధంగా మహాభారతాన్ని ఆంధ్రీ కరించడంలో మన పౌరుషం, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడంతో పాటు వివిధ కారణాలు ఉన్నాయే గానీ ఏదో వైరాగ్యంతో చేసిన పని కాదన్నారు. నన్నయ తర్వాత తిక్కన, చివరికి ఎర్రాప్రగడతో 18 పర్వాల భారతం మనకు అందిందన్నారు. భారతాన్ని తెనుగించడం వెనుక మహాద్భుతమైన దేశభక్తి ఉందేగానీ మరొకటి కాదన్నారు. పాలకుడు రాజరాజ నరేంద్రుడిలా ఉండాలని కొనియాడారు.

మూలాలు మరువొద్దు : జస్టిస్ దుర్గాప్రసాదరావు

మన సంస్కృతి, భాషను కాపాడుకోవడానికి ముఖ్యంగా యువతను మళ్లించుకోవడం ఈ సభల ఆశయాల్లో ఒకటి కావడం అభినందనీయమని జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. 'కారణాలేవైనా ఆసక్తి లేదనో, పరభాష మీద మోజు చేతనో మనం ఆదరిస్తున్నాం. ఇతర భాషలు నేర్చుకోవడం తప్పులేదు. అయితే మాతృభాషను, మూలాలను మర్చిపోవడం క్షమించరాని నేరం. ఎందుకంటే ఏ సమాజమైతే తమ మూలాలను మర్చిపోతుందో.. సాహితీ సంస్కృతుల ద్వారా వచ్చే నీతి నియమాలను మర్చిపోతుందో ఆ సమాజం పతనం చెందక తప్పదు. 'తల్లిదండ్రులను గౌరవించి, ఆదరించాలి. వృద్ధాప్యంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. కానీ 2007లో ఓ దురదృష్టకరమైన పరిస్థితుల్లో 'వృద్ధుల, తల్లిదండ్రుల పోషణ, రక్షణ' చట్టం వచ్చింది. ఆ కేసులు అప్పీలుకు హైకోర్టుకు వస్తుంటాయి. అవి చూసి బాధ కలుగుతుంది. ఎందుకంటే.. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ జీవితాంతం సపర్యలు చేసిన శ్రవణకుమార్, పట్టాభిషేకాన్ని కూడా తృణప్రాయంగా వీడి తండ్రి మాటకు కట్టుబడి వనవాసానికి వెళ్లిన రాముడి చరిత్ర చదువుకున్న జాతి మనది. కన్న తల్లిదండ్రులే బరువైన పరిస్థితి, వృద్ధాశ్రమాలు వీధికొకటి వచ్చే దుస్థితి ఎందుకొస్తోంది. మన మూలాలను మర్చిపోవడమేనని నాకనిపిస్తోంది. మన భాషా, సంస్కృ తిని ఒకరి నుంచి మరొకరికి నేర్పకపోతే మనం మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందు వల్ల మనభాషను మనం గౌరవించాలి.వేమన శతకం వంటివి పిల్లలకు నేర్పి ఉంటే తల్లిదండ్రులను పూజించలేకపోయినా పోషించి ఉండేవారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బాబోయ్ వినలేం..!

- వైసీపీ సాధికార బస్ యాత్ర..తుస్
- 150 బస్సుల్లో జనం తరలింపు
- 2 గంటలు ఆలస్యంగా సభ
- జనం వచ్చి.. వెళ్లిపోయారు..
- ఖాళీ కుర్చీలకే నాయకుల ప్రసంగాలు
- సభ పూర్తికాకుండానే ముగింపు



ఖాళీగా వైసీపీ సాధికార సభ కుర్చీలు

కోరుకొండ, జనవరి 7 : వైసీపీ సాధికార బస్ యాత్ర తుస్‌మంది.. జనాలను పెద్ద ఎత్తున తరలించినా సభ ఆరంభమయ్యేసరికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సుమారు రెండు గంటల ఆలస్యంగా సభ ఆరంభంకావడంతో జనం విసిగిపోయారు. సభ ఆరంభమైన కాసేపటికే జనం కుర్చీల నుంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో నాయకులు అసహనం వ్యక్తం చేశారు.పలు ప్రైవేటు కళాశాలలకు చెందిన 150 బస్సుల్లో జనాన్ని పెద్ద ఎత్తున తరలించినా ఉపయోగం లేకుండాపోయింది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ బూరుగుపూడిగేటు వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన సామాజికసాధికార బస్సు యాత్రసభ నిర్వహించారు. సభా ప్రారంభానికిముందు అంబేద్కర్, జ్యోతిరావుపూలే, బాబు జగజ్జీవన్‌రామ్‌విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.సామాజిక సాధికారతను మంత్రులు జోగిరమేష్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ , జక్కంపూడి విజయలక్ష్మి,జక్కంపూడి గణేష్ తదితరులు వివరించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గడిచిన నాలుగున్నరేళ్లలో రాజానగరం నియోజకవర్గం రూ.1158 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సీతానగరం రోడ్డును రూ.104 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు.రూ.215 కోట్లతో ఇంటింటికి గోదావరి తాగునీరు అందిస్తామన్నారు. రూ.91 కోట్లతో ముంపు సమస్య పరిష్కరిస్తామన్నారు.దోసకాయలపల్లి నుంచి 3 కిలోమీటర్లు సామాజికసాధికార బస్సు యాత్ర సాగింది.తదుపరి బూరుగుపూడి గేటువద్ద బహిరంగ సభ నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుంచే జనాన్ని బస్సుల్లో తీసుకొచ్చారు.కానీ సభ 5 గంటల తర్వాత ప్రారంభించారు. ఈలోపు సభ మధ్యలో జనం వెళ్లడం మొదలుపెట్టారు. ఒక మంత్రి కొద్ది మంది నేతలు మాట్లాడేసరికి వేదిక మీద,నేతలు, ప్రక్కన కొద్ది మంది జనం మాత్రమే మిగిలారు. మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, తదితర నేతలంతా మాట్లాడవలసి ఉంది. కానీ ఇంతలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మైక్ అందుకుని, ఇప్పటికే నాలుగు గంటలైనందు వల్ల సభ ముగిస్తున్నామని, ఇంకా మంత్రులు మాట్లాడవలసి ఉన్నప్పటికీ, వారు ఇక్కడి వారేకాబట్టి ఎపుడైనా వారి మాటలు వినవచ్చని చెప్పి సభను ముగించ డం గమనార్హం. ఈ బహిరంగ సభలో జడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు, ఏఎం సీ ఛైర్మన్ నక్కా రాంబా బు, బొరుసు బద్రి, అడ పా కనక రాజు ,గ ణే శ ుల పోసియ్య తదితరులు పాల్గొన్నారు.



ఏం వింటాం : సభ ఆరంభం నుంచే వెళ్లిపోతున్న మహిళలు

నేటి నుంచి రాజమహేంద్రవరంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7 : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాలు రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల పాటు జరగబోయే సంఘం రాష్ట్ర మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. యువత వ్యవసాయం చేయలేని పరిస్థితులను పాలకప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వ పాలనలో రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగాయని, దేశంలో ప్రతి రోజూ సుమారు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తొలిరోజున జరిగే ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో అఖిలభారత కిసాన్‌సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశరరావు, వివిధ రైతు సంఘాల ప్రముఖులు హాజరవుతారని, 9వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొంటారని తెలిపారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు, తదితరులు పాల్గొన్నారు.



గోపాలపురంలో జీవో నెం2 ప్రతులను దహనం చేస్తున్న అంగన్‌వాడీలు



కొవ్వూరులో అంగన్‌వాడీల నిరసన

అంగన్ 'వేడి'!

ఎస్మా ప్రయోగించడంపై అంగన్‌వాడీల ఆగ్రహం

కొవ్వూరు, జనవరి 7 : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం క్షమించరాని తప్పు అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 27వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మెను అణగదొక్కాలని ఎస్మా ప్రయోగించి నిషేధాన్ని విధించడం అక్రమమన్నారు. సమస్యలపై ఉద్యమించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందన్నారు. ఎస్మాను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగంతో జగన్మోహనరెడ్డికి అంతిమ గడియలు దగ్గరపడ్డాయన్నారు. బలి చక్రవర్తి వలే జగన్‌రెడ్డి తన చేతులను తనే తన తల మీద పెట్టుకుంటున్నాడన్నారు. ఐఎఫ్‌టీయు నాయకులు సిహెచ్ రమేష్, పి.నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా లారీ డ్రైవర్లు, వర్కర్లు ఎస్మాపత్రాలను దగ్ధం చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిహెచ్.పుష్పావతి, బి.పద్మజ, మంగతాయారు, మల్లిక, పద్మ, భవాని, శ్రీదేవి పాల్గొన్నారు.

మాతృభాషను పరిరక్షించుకోవాలి

తెలుగులోనే రాయండి, సంతకం చేయండి

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్

రాజమహేంద్రవరం గైట్‌లో ఘనంగా ముగిసిన

అంతర్జాతీయ తెలుగు మహాసభలు



గవర్నర్ గణేశన్‌ను సత్కరిస్తున్న దృశ్యం



చైతన్యరాజుకు సత్కారం



సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

రాజానగరం/దివాన్‌చెరువు, జనవరి 7: మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా గైట్ ప్రాంగణంలో జరుగుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమాపనోత్సవ సభలో గవర్నర్ గణేశన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు వారంతా తెలుగులోనే రాయడం, సంతకం చేయడం చేయాలని కోరారు. ఇంతవరకు దీనిని పాటించనివారు ఈ సభ నుంచి వెళ్లినప్పటి నుంచి దీనిని ఆచరించాలన్నారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా తల్లులు తెలుగులోనే మాట్లాడాలని కోరారు. పిల్లలు తల్లుల నుంచే తెలుగును నేర్చుకుంటారని, తల్లులే ఇంగ్లీషులో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తనకు గుజరాత్ మిత్రుని ఇంటి వద్ద రైలు ప్రయాణంలో భాష గురించి ఎదురైన అనుభవాలు వివరించారు. తమ పూర్వీకులు వందలాది సంవత్సరాలు కిందట ఆంధ్రా నుంచి తెలంగాణకు వలస వెళ్లిపోయారని, తాను తెలుగు అర్థం చేసుకోగలను కానీ, చక్కని తెలుగు మాట్లాడలేనన్నారు. తెలుగు మాట్లాడడం రానందుకు బాధగా ఉందని గవర్నర్ అన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్న రాష్ట్రంలో, దేశంలో అందరికి తెలుగు అవసరమన్నారు. మరో విశిష్ట అతిథి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి మాట్లాడుతూ ఏ జాతి భాషను, సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తుందో ఆ జాతి అంతరించిపోతుందని గాంధీజీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అమ్మ భాష నేర్చుకోవడం అమ్మ పొత్తిళ్ల నుంచే పిల్లలకు ప్రారంభం అవుతుందని, అందువల్ల అమ్మ భాష పరిరక్షణకు అమ్మలే నడుం కట్టాలని కోరారు. మరో విశిష్ట అతిథి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వి.దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ యువత వైజ్ఞానికంగా అభివృద్ధి చెందినప్పటికి తమ మాతృ భాషను సంస్కృతిని మర్చిపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఏ సమాజం తమ మూలాలను మర్చిపోతుందో ఆ సమాజం పతనం కాక తప్పదన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది జిల్లాకో ప్రాంతంలో నిర్వహించి, అందరూ పాల్గొనేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. సినీ నటుడు అలీ మాట్లాడుతూ తెలుగు గడ్డ తమకు సాయం చేసిన వారి రుణం ఉంచుకోదని అందుకు సర్ ఆర్థర్ కాటన్‌కు మన ప్రాంతంలో కనిపించే విగ్రహాలే నిదర్శనమన్నారు. ప్రేమ, అనురాగం, అప్యాయత, అభిమానం చూడాలంటే ఈ గడ్డ మీదే ఉం టుందన్నారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు మహాసభలను ఆత్మీ యంగా నిర్వహించారని, ఇది ఎందరికో స్ఫూర్తికావాలన్నారు. గ్రామగ్రామాన తెలుగు భాష విరా జిల్లాలి, సంప్రదాయ సంగీతం విని పించాలని ఆకాంక్షించారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని వివరిస్తూ ఆలపించిన గేయానికి కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

పూర్ణకుంభ పురస్కారాలు...

సినీ నటుడు అలీ, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామల, కూచిపూడి నృత్యంలో వేదాంతం రాధేశ్యాంకు పూర్ణకుంభ పురస్కారాలను గవర్నర్ లా గణేశన్ అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు గురించి గజల్ శ్రీనివాస్ వివరిస్తున్న సమయంలో శ్యామలాకృష్ణంరాజు భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తెలుగు భాష పరిరక్షించేందుకు తాను నిర్వహిస్తున్న ఈ సభలు కోసం గత రెండేళ్లుగా ఆదిభిక్షువుగా మారానని గజల్ శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పుప్పాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఐవీ రావు, సినీ నటుడు గౌతంరాజు, విశ్రాంత న్యాయమూర్తి గ్రంధి భవానీప్రసాద్, విజయ డైరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, కలికివాయి సుజాతారావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాషకు ఎల్లలు లేవు

రాజానగరం/దివాన్‌చెరువు, జనవరి 7: తెలుగు భాషకు ఎల్లలు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వేంకట శేషసాయి అన్నారు. అంతర్జాతీయ తెలుగు మహా సభల్లో భాగంగా గిడుగు రామ్మూర్తి వేదికపై మాతృభాష ఉనికి, కర్తవ్యాలు, తెలుగు భాష, మనో విజ్ఞాన శాస్త్ర సదస్సు ఆదివారం నిర్వహించారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఈ సభల ద్వారా స్ఫూర్తి పొందేందుకు ఉపన్యాసాలు విని ఆనందించడానికి వచ్చానన్నారు. దాదాపు వందేళ్ల క్రితమే ఆంధ్ర మహాసభ తెలంగాణాలోని జోగిపేటలో పుట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా వ్యవస్థాపకులు కమలాకర్ రచించిన 99వ పుస్తకాన్ని, చారిత్రక పరిశోధకులు ర్యాలి ప్రసాద్ సంకలనం చేసిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర పండిత పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్రకుమార్, నన్నయ వర్సిటీ తెలుగు శాఖ సహాయాచార్యులు తరపట్ల సత్యనారాయణ, ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్, పీపీఏఐ రాష్ట్ర అధ్యక్షుడు వి.జనార్ధనం తదితరులు పాల్గొన్నారు.



సినీ నటుడు అలీని పూర్ణకుంభ పురస్కారంతో సత్కరిస్తున్న గవర్నర్



సినీ హీరో కృష్ణంరాజు భార్య శ్యామలకు పూర్ణకుంభ పురస్కారం ప్రదానం



సభలో మాట్లాడుతున్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సామర్లకోట, జనవరి 7: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ సెక్షన్ పరిధిలో సామర్లకోట మీదుగా ఐదు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ మేరకు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారి నుంచి ఆంధ్రజ్యోతి సమాచారాన్ని సేకరించింది. 07066 నంబరు గల సికింద్రాబాద్-కాకినాడ మధ్య రాకపోకలు సాగించే సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 10 తేదీ బుధవారం ఒక ట్రిప్ బయలుదేరనుంది. ఈ రైలు బుధవారం సికింద్రాబాద్‌లో రాత్రి 7.00 గంటలకు బయలుదేరి పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం, తణుకు, నిడదవోలు మీదుగా రాజమండ్రికి గురువారం తెల్లవారుజామున 5.15 నిమిషాలకు చేరుకుని కాకినాడకు ఉదయం 7.10కి చేరుతుంది. 07067 నంబరు గల కాకినాడ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం జనవరి 11 తేదీ రాత్రి 9.00కి బయలుదేరి, సామర్లకోటకు 9.20కి చేరుకుంటుంది. రాజమండ్రికి 10.10కి చేరుకుంటుంది. నిడదవోలు, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు శుక్రవారం ఉదయం 8.50కు చేరుతుంది. 07251 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ-తిరుపతి మధ్య జనవరి 13న శనివారం సాయంత్రం కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది. సామర్లకోటకు 5.25కి చేరుకుంటుంది. రాజమండ్రికి రాత్రి 6.20కి చేరుకుంటుంది. నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి ఆదివారం తెల్లవారుజామున 4.30కి చేరుతుంది. 07250 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్-కాకినాడల మధ్య జరి 17న బుధవారం సాయంత్రం 6.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలు దేరనుంది. పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలుల మీదుగా రాజ మండ్రికి అర్ధరాత్రి 2.40కి చేరుతుంది., సామర్లకోటకు తెల్లవారుజామున 3.35కి చేరుకుని కాకినాడకు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుంటుంది. 07253 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనవరి 16న మంగళవారం సాయంత్రం 5.10కు కాకినాడలో బయలు దేరుతుంది. సామర్లకోటకు సాయంత్రం 5.25కి చేరుకుని, రాజమండ్రి రాత్రి 6.20కి చేరుకుంటుంది., నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రా బాద్‌కు బుధవారం తెల్లవారుజామున 5.20కి చేరు కుంటుంది. మరిన్ని వివరాలకు, రైలు రిజర్వేషన్ టిక్కెట్లకు సమీప రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయాల వద్ద సంప్ర దించాలని రైల్వే ఉన్నతాధికారి అందించిన సమాచారంలో తెలిపారు.

యానాం ప్రజా ఉత్సవాలు అదుర్స్

యానాం, జనవరి 7: యానాం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఫల, పుష్ప ప్రద ర్శన కొనసాగుతోంది. ప్రజా ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ప్రదర్శనను నిర్వ హిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఫలపుష్ప ప్రదర్శన సోమవారం రాత్రితో ముగు స్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, రాజమండ్రి, బెంగళూరు ప్రాంతాల నుంచే కాకుండా యానాం వ్యవసాయ శాఖ, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల జాతులు ప్రదర్శనలో ఉంచారు. ఇవే కాకుండా వివిధ రకాల ఆకృతులతో బొకేలు, డ్రై ఫ్లవర్ బొకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాంగణంలో వివిధ రకాల కాయగూరలు, పూల మొక్కలు చెట్లను ఉంచారు. సుమారు యాభైకి పైగా వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. వివిధ జాతుల దేశ విదేశీ పుష్పాలు ఒకే చోట కనబడడంతో పూల ప్రేమికులు మంత్రముగ్ధులయ్యారు.



ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శన

సందడే..సందడి

యానాంలో జరుగుతున్న 20వ యానాం ప్రజా ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల నృత్యాలతో యానాం బాలయోగి క్రీడా మైదానం సందడిగా మారింది. యానాం ప్రజల స్వచ్ఛంద సేవా సంస్థ, పుదుచ్చేరి పర్యాటక శాఖ సంయక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రజా ఉత్సవాలలో రెండో రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానిక కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శన, ఫ్యాషన్ షో అలరించాయి. ముఖ్యంగా విశాఖపట్నానికి చెందిన విక్టరీ ఈవెంట్ మేకర్స్ మేడిది విక్టర్, హైదరాబాద్‌కు చెందిన ఆర్ ప్యాక్టర్స్ అధినేత వీఎస్ రాజు ఆధ్వర్యంలో కలకత్తా కళాకారుల నృత్య ప్రదర్శన, ఫ్యాషన్‌షో, మధురైకి చెందిన ట్విన్ జగ్లర్ అశోక్, ఆనంద్ స్కిల్‌షో, రాజమండ్రి గోకవరానికి చెందిన మాల్‌మస్తీ ప్రత్యేక అడ్వెంచర్ షో, జెట్టీ మూవీ ఫేమ్ అనుష్ సినీ డ్యాన్స్, మణిపూరి క్లాసికల్ నృత్య ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షించారు. ఎస్పీ రఘునాయగం ఆధ్వర్యంలో సీఐ షణ్ముగం బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రఘునాయగం, మున్సిపల్ కమిషనర్ ఆరుల్ ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.



ఫ్యాషన్ షో



డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న దృశ్యం

క్రైస్తవులు, దళితులు వైసీపీకి ఓటేయకూడదు

కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం



మాట్లాడుతున్న జేడీ శీలం

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7: 'మణిపూర్‌లో హీనమైన సంఘటనలు జరుగుతుంటే పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు. నా దళితులు, నా బడుగు వర్గాలు, నా అన్నలు, నా క్రైస్తవులు అన్న వారంతా ఏమయ్యారు. క్రైస్తవులు, దళితులు ఈ రోజు వైసీపీకి ఓటు వెయ్యకూడదు' అని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేడీ శీలం అన్నారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సమాలోచన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు సీపీఐ, ఆమ్ ఆద్మీ, రిపబ్లికన్ పార్టీ, పలు ప్రజాసంఘాలు, కుల సంఘాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ శీలం మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కావాలి అని కోరుకునే అన్నివర్గాల వారితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండియా కూటమి తరహాలో రాష్ట్రంలోనూ కూటమి ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. బీజేపీ పాలనలో రాజ్యాంగపరమైన పాలన సాగడంలేదని, అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడు గ్యారంటీలు అమలు చేస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు అమరావతిలో రాజధాని నిర్మిస్తామని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షించుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజీలు, బీసీలు, దళితులకు ప్రత్యేక మేనిఫెస్టో ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లోకి షర్మిలరాకతో ఉత్సాహం పెరిగిందని ఆయన అన్నారు. జాతీయ న్యాయవాదుల సంఘం నాయకుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు దళితుల హక్కులను హరిస్తున్నాయని, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ సామాజిక సమాలోచన సమావేశాలు నిర్వహించడం మంచి ఆలోచన అని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలపై బీజేపీయేతర శక్తులన్నీ ఏకం కావాలని కోరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాకే శంకర్, రాష్ట్ర నాయకులు శ్రీపతి ప్రకాష్, కొరివి వినయ్‌కుమార్ మాట్లాడారు. సమావేశంలో తాళ్లూరి విజయ్‌కుమార్, ముళ్ల మాధవ్, ఆకుల భాగ్యలక్ష్మి, మార్టిన్ లూథర్, రఫీయుల్లా బేగ్, అజాం బేగ్ మహ్మద్, దళిత నాయకులు సానబోయిన రామారావు, నక్కా వెంకటరత్నం, కేకే సంజీవరావు, గంధం బాబ్జి, వడయార్ పాల్గొన్నారు.

మొగళ్లమూరులో అంబేడ్కర్ విగ్రహం తొలగింపు: ఉద్రిక్తత

అల్లవరం, జనవరి 7: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు బస్టాప్ వద్ద దళితులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత తలెత్తింది. విగ్రహం తొలగించిన ప్రాంతంలో సుమారు 12 గంటల పాటు ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన సమాచారంతో పోలీసులు ఆ విగ్రహాన్ని తొలగించి పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. దీంతో పోలీసులు మోహరించారు. మాజీ ఎంపీపీ కొనుకు బాపూజీ, నాతి శ్రీనివాసరావు, సాధనాల వెంకట్రావు, చింతా రామకృష్ణ, గూటం సత్యనారాయణ, చింతా భాస్కరరావుతో పాటు దళిత నాయకులు మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గతంలో విగ్రహం ఏర్పాటులో వివాదాలు ఉన్నాయి. మొగళ్లమూరులో ఎంపీ చింతా అనురాధ స్వగృహం వద్ద డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్, రూరల్ సీఐ పి.వీరబాబు సాధనాల వెంకట్రావు, గెడ్డం సురేష్‌బాబు, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, కొనుకు బాపూజీ తదితరులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడే పెట్టాలని దళితులు డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు సమస్యలు వస్తాయని సామరస్యంగా ఉండాలని డీఎస్పీ అంబికాప్రసాద్ సూచించారు. తహసీల్దారు ఎన్ఎస్ఎస్ ప్రసాద్, ఎస్ఐలు జి.హరీష్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, దేవసుధ, జి.నాగేశ్వరరావులతో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలోకి మోహరించాయి. దళితులు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం పెట్టాలని హుకుం జారీచేశారు. చివరకు ఆదివారం రాత్రి 7.45లకు తొలగించిన స్థలంలో ఎంపీ చింతా అనురాధ, డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్, నాయకుల సమక్షంలో ప్రతిష్ఠించి ముసుగువేశారు. సుమారు 12 గంటల పాటు కొనసాగిన దళితుల ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది.



విగ్రహం తొలగింపుతో ఆందోళన నిర్వహిస్తున్న మహిళలు

'రా కదలిరా' బహిరంగ సభను విజయవంతం చేయాలి

కాకినాడ సిటీ, జనవరి 7: కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని నియోజకవర్గంలో ఈ నెల 10న జరగబోయే చంద్రబాబునాయుడు 'రా కదలిరా' బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యక్రమ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో రూరల్ ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన ఇన్‌చార్జి పంతం నానాజీ, రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ కుడిపూడి సత్తిబాబు, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్, పార్లమెంట్ ప్రధాన కార్య దర్శి పెంకే శ్రీనివాసబాబా, కాకినాడ రూరల్ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కాలా సత్తిబాబు, డీపీ సత్యనారాయణ పాల్గొన్నారు.



అమలాపురంలో..

సందడిగా..

అమలాపురంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీ



మాట్లాడుతున్న హరీష్‌బాలయోగి

అమలాపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' నిర్వ హిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు, బెంగళూరు... రియల్ పార్టనర్ స్వర్ణసీమ సుకేతన" ఆదివారం వైభవంగా జరిగాయి. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలకు లోకల్ స్పాన్సరర్‌గా జీఎం హరీష్ బాలయోగి వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి యాడ్స్ మేనేజరు పి.కృష్ణారావు, సర్క్యులేషన్ మేనేజరు బి.గోపాలకృష్ణ, జిల్లా ఇన్‌చార్జి ఎ.వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు నగదు బహుమతులను స్పాన్సర్ హరీష్ బాలయోగి అందజేశారు. ముగ్గురికి కన్సొలేషన్ బహుమతులు, మరో ముగ్గురికి ప్రత్యేక కన్సొలేషన్ బహుమతులు అందజేయగా, పోటీల్లో పాల్గొన్న అందరికీ గిఫ్టులు అందజేశారు.

కాకినాడలో ఉత్సాహంగా..



మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్‌లో ముగ్గుల పోటీలు

కాకినాడ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): కాకినాడలోని మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు, బెంగళూరు... రియల్ పార్టనర్ స్వర్ణసీమ సుకేతన" వైభవంగా జరిగాయి. జిల్లాస్థాయిలో ఈ పోటీలకు లోకల్ స్పాన్సరర్‌గా సానా సతీష్ ఫౌండేషన్ వ్యవహరించింది. ఈ ముగ్గుల పోటీల్లో 52 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ మాజీ మేయర్లు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, జనసేన నేత పోలసపల్లి సరోజ హాజరయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి మంగేష్, బ్యూరో ఇన్‌చార్జి చుక్కా అప్పారావు అతిథులుగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా యాపిల్ స్కూల్ కరస్పాండెంట్ జ్యోతి శ్రీధర్, మరో న్యాయనిర్ణేతగా వైదేహి వ్యవహరించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు బహుమతులను సానా సతీష్ ఫౌండేషన్ తరపున అతిథులు అందజేశారు. ముగ్గురికి కన్సొలేషన్ బహుమతులు, మిగిలిన వారందరికీ గిఫ్టులు అందించారు.

అలరించిన వేదగోష్ఠి



వేదగోష్ఠి నిర్వహిస్తున్న పండితులు

అనపర్తి, జనవరి 7 : అనపర్తిలోని ఉమా రామ లింగేశ్వర వేదశాస్త్ర పరిషత్ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం అనపర్తిలోని టీటీడీ కల్యాణ మండపంలో వేదగోష్ఠి నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన 12 మంది వేద పండితుల వేద మంత్రోచ్ఛరణలతో ప్రాంగణం మార్మోగింది. వేద పండితుడు రెడ్డి సురేష్‌శర్మ మాట్లాడుతూ వేదం అణువణువున నాదం అన్నట్లుగా వేద ఘోష స్వస్తితో లోక కల్యాణం కోసం నిర్వహించే ఇలాంటి వేద శాస్త్ర పరిషత్ సభలు ప్రకృతి వైపరీత్యాలను అదుపు చేసేందుకు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. అనంతరం వేద పండితులను యువ పారిశ్రామికవేత్తలు నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకటరామారెడ్డి సోదరులు వేద పండితులకు నూతన వస్త్రాలను, దక్షిణ తాంబూలాలను అందించి సత్కరించారు. మారెళ్ల గంగరాజుశర్మ, రెడ్డి రామ్మోహనరావు, మేడపాటి చెల్లారెడ్డి, కర్రి సాంబశివరెడ్డి, తమలంపూడి చినఆదిరెడ్డి, వీవీఎన్ సూర్యనారాయణ, కొవ్వూరి రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వరలయ సుధా వాయిద్య సమ్మేళనం

అనపర్తిలోని శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన పెరవలి విజయభాస్కర్ బృందం నిర్వహించిన స్వరలయ సుధా వాయిద్య సమ్మేళనం అలరించింది. అనంతరం సమితి ప్రతినిధులు బృంద ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని వెంకట రమణమ్మ ఆధ్యాత్మిక ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. వివేకానంద సీడ్స్ ఛైర్మన్ సత్తి జనార్ధనరెడ్డి, వీవీఆర్ సుబ్రహ్మణ్యం, కొవ్వూరి రామారెడ్డి, మేడపాటి చెల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యదేవుడికి ప్రత్యేక పూజలు

అన్నవరం, జనవరి 7: రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామిని దర్శించిన వారిలో కేరళ హైకోర్టు పూర్వపు చీఫ్ జస్టిస్ మంజుల చెల్లూరు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్థానం ఈవో జి.పెద్దిరాజు తదితరులు వేర్వేరుగా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ పీఆర్వో దామెర కృష్ణారావు తదితరులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.

లోవ దేవస్థానం కిటకిట



దర్శించుకుంటున్న భక్తులు

తుని రూరల్,జనవరి7: తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నలు మూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. తల్లి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్‌లో బారులు తీరిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో గల వసతి గదులు, ఆరుబయట వంట షెడ్లుల్లో సేదదీరి కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఆలయాల్లో వివిధ విభాగాల నుంచి రూ.1.66 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు.

యల్లవరం సమీపంలో చిరుత సంచారం

భయం గుప్పెట్లో గిరిజనం

అడ్డతీగల, జనవరి7: అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం యల్లవరం సమీపంలో చిరుత సంచారం ఆదివారం కలకలం రేపింది. యల్లవరం చెరువు సమీపంలో చిరుత ఓ శునకంపై దాడి చేయడంతో పరిసర ప్రాంతంలో ఉన్న స్థానికులు కేకలు వేయడంతో చిరుత అటువైపుగా ఉన్న కొండపైకి పరుగులు తీసిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. దీనిపై అడ్డతీగల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు చిరుత పులిగా నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారి సాహెంషా సూచించారు.

• రాజమహేంద్రవరం సిటీ/ రూరల్ • రాజానగరం • అనపర్తి • కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

ప్రత్తిపాడు టీడీపీ పరిశీలకుడిగా కోరుమిల్లి



రాజమహేంద్రవరం సిటీ, జనవరి 7: ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడిగా రాజమహేంద్రవరానికి చెందిన ఆ పార్టీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమిల్లి విజయశేఖర్ నియమితులయ్యారు. ఆయన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గత పాలక మండలి టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. ఇప్పుడు ఆయన్ను ప్రత్తిపాడు అబ్జర్వర్‌గా పార్టీ నియమించింది.

ఏజెన్సీ సమాచారం



జీవో ప్రతులను దహనం చేస్తున్న టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయులు, అంగన్‌వాడీలు

జీవో ప్రతులు దహనం చేసిన అంగన్వాడీలు

రాజవొమ్మంగి జనవరి 7: రాజవొమ్మంగిలో అంగన్వా డీ వర్కర్లు ఆదివారం కూడా నిరవధిక దీక్షను కొనసాగించారు. అంగన్వాడీల దీక్షకు టీడీపీ మండలాధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆలీ, సీఐటీయూ నాయకులు రామరాజు మద్దతు తెలిపారు. ఏలేశ్వరం-నర్సీపట్నం ప్రధాన రహదారిపై అంగన్వాడీలు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవో నెం.2 ప్రతులను అంగన్వాడీ వర్కర్లు, టీడీపీ,కాంగ్రెస్,జనసేన నాయకులు దహనం చేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు నిరవధిక దీక్ష చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోగా వారిపై ఎస్మా ప్రయోగించడం హేయనీయమైన చర్య అని పెద్దిరాజు అన్నారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌కు గిరిజన ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు కనిపించవా అని ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో నెగ్గిన ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పలు ప్రభుత్వ కార్యక్రమాలకు అంగన్వాడీల దీక్ష శిబిరాల పక్క నుంచే వెళుతున్న వారి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని వారికి జగన్ మాటలు తప్ప అంగన్వాడీల సమస్యలు వినపడవా అని పెద్దిరాజు ప్రశ్నించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆలీ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి న్యాయపరంగా పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. సీఐటియూ నాయకులు రామరాజు, జనసేన నాయకులు అప్పారావు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు కె.వెంకటలక్ష్మి, చిన్ని కుమారి పాల్గొన్నారు.

కోడిపందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు



చింతూరు సర్కిల్ సీఐ గజేంద్ర

మోతుగూడెం, జనవరి 7: చింతూరు మండలం మోతుగూడెం, వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ డొంకరాయి పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించినా, పేకాట ఆడినా బెట్టింగులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు సర్కిల్ సీఐ ఎం.గజేంద్ర హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మోతుగూడెం తోపాటు డొంకరాయి పరిసర గ్రామాల్లో ఇలాంటివి నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. కోడి పందేలు, పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. మోతుగూడెం, డొంకరాయిలో బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసినా మద్యం విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

పండగల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు

• అడ్డతీగల సీఐ రాంబాబు



అడ్డతీగల సీఐ వై.రాంబాబు

వై.రామవరం, జనవరి 7: సంక్రాంతి పండుగల పేరుతో ఎలాంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని అడ్డతీగల సీఐ వై.రాంబాబు చెప్పారు. కోడిపందాలు, పేకాట, గుండాటలు వంటి జూద క్రీడలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలో నాటుసారా బట్టీల నిర్వహణ, విక్రయాలు జరిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు వాహనాలను అతివేగంగా నడపరాదని, జాగ్రత్తలు, నియమాలను పాటించాలని సూచించారు. సంక్రాంతి పండుగలను ప్రతిఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

అంధకారంలో ఆశ్రమ పాఠశాల

• రెండు రోజులుగా బాలికల అవస్థలు



రాజవొమ్మంగి జనవరి 7: జాతీయ రహదారికి కూత వేటు దూరంలోనే ఉన్న జడ్డంగి బాలికల ఆశ్రమ పాఠశాల అంధకారంలో మగ్గుతోంది. గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా పాఠశాల సిబ్బంది విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం విద్యుత్ సిబ్బంది వచ్చి విద్యుత్ పునరుద్ధరించినా కాసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్ సరఫరా మరలా నిలిచిపోయిన విషయం తమకు తెలియదని విద్యుత్ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి వరకు విద్యుత్ ఎందుకు నిలిచిపోయిందో విద్యుత్ సిబ్బందికి కారణం అంతుచిక్కడం లేదు. దీంతో చీకట్లోనే పాఠశాలలోని 160 మంది విద్యార్థినులు దీపాల వెలుగులో భోజనాలు చేశారు.

ఏకలవ్య పాఠశాలలో సంక్రాంతి శోభ



పిఎర్రగొండ ఏకలవ్య పాఠశాలలో సంక్రాంతి రంగవల్లులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు

వై.రామవరం, జనవరి 7: పి.ఎర్రగొండ గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ పాఠశాలలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రిన్సిపాల్ శ్రీపాదరామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు భోగి మంటలు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు వేసి సందడి చేశారు. ఏర్లగడ్డ పాఠశాల పీడీ మంగయ్యమ్మ ఆధ్వర్యంలో విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.

రజకుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

• రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు



రజకులను అభినందిస్తున్న ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 7: రజకుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకోవడమే అందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల జరిగిన రాజమహేంద్రవరం రజక సేవా సంఘం ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ రజక సాధికార కమిటీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ బొమ్మదేవర శ్రీనివాస్, ఆయన ప్యానల్ సభ్యులకు ఆదివారం తిలక్‌రోడ్డులోని పార్టీ సిటీ నియోజకవర్గ కార్యాలయంలో అభినందన సత్కారం నిర్వహించారు. రజకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రజకుల సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హనుమద్ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

• మూడోరోజుకు ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు



బలభద్రపురంలో హనుమద్ వాహనంపై వున్న దేవేరులతో ఊరేగుతున్న వెంకటేశ్వరస్వామి

బిక్కవోలు, జనవరి 7: తూర్పు తిరుమలగా పేరొందిన బలభద్రపురంలో నిర్మించిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం మూడోరోజుకు చేరాయి. ఈసందర్భంగా ఉదయం స్వామి అమ్మవార్లకు అధ్యయనోత్సవం, విశేషోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను హనుమద్ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి వారి హనుమద్ వాహనం లాగడానికి భక్తులు పోటీపడ్డారు. అనంతరం ప్రత్యేక ఉత్సవం, పక్షోత్సవం జరిపారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు మల్లిడి గంగారెడ్డి తెలిపారు.

వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

పందలపాక తుల్యభాగ నదీతీరాన ఉన్న శ్రీ అలివేలుమంగ, శ్రీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామివారి వార్షిక కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రతియేటా మార్గశిర బహుళ ఏకాదశినాడు నిర్వహించడం ఎన్నోయేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ఆలయకమిటీ ఛైర్మన్ సత్తి సత్తిరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

• పది మంది అరెస్టు రూ.15970 నగదు స్వాధీనం

అనపర్తి, జనవరి 7: మండలంలోని రెండు చోట్ల పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ జగన్మోహనరావు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం అనపర్తి మండలంలో పేకాట జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. అనపర్తి శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.13170 నగదును, పులగుర్త శివారు ఉబ్బాలమ్మగుడి చెరువువద్ద పేకాడు తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టుచేసి వారివద్ద నుంచి రూ.2800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఊలపల్లిలో మద్యం బాటిళ్లతో వ్యక్తి అరెస్టు

బిక్కవోలు, జనవరి 7: ఊలపల్లిలో ఆదివారం బండారు వెంకన్న అనే వ్యక్తి దగ్గర అక్రమంగా 7 మద్యం బాటిళ్లు ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నామని రంగంపేట స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ జి. వెంకటలక్ష్మి తెలిపారు. ఇతని నుంచి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

సారా కేసులో వ్యక్తి అరెస్ట్

రంగంపేట, జనవరి 7 : రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో సారా అమ్ముతున్న సైనం వెంకట్రావువద్ద 35 లీటర్ల సారాతో ఆదివారం అరెస్ట్ చేసినట్లు రంగంపేట ఎస్ఈబీ సీ.ఐ. జి.వెంకటలక్ష్మీ తెలిపారు. ఈ దాడులలో ఎస్ఈబీ ఎస్.ఐ. శేఖర్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారని ఆమె తెలిపారు.

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు కృషి

• చెకుముకి సైన్స్ సంబరాల పోటీల్లో జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు



బహుమతులు సాధించిన విద్యార్థులు

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7: ప్రజలు, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని, ఇందులో భాగంగా విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.మల్లికార్జునరావు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని శ్రీగౌతమి స్కూల్‌లో కన్వీనర్ ఎన్.రవిబాబు ఆధ్వర్యంలో సైన్స్ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి వై.పైడియ్య మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి సైన్స్ సంబరాల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు గౌరవాధ్యక్షుడు డాక్టర్ చైతన్యశేఖర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వసంతరావు, సీహెచ్ నిశ్చల్, దేవి పాల్గొన్నారు.







ఐఎస్‌టీఎస్ కళాశాలలో భోగి మంట వేస్తున్న దృశ్యం, హరిదాసుకు బియ్యం వేస్తున్న ఛైర్మన్ ఉపేందర్‌రెడ్డి, కళాశాలలో కట్టెల పొయ్యిపై పాలు పొంగిస్తున్న విద్యార్థినులు

ఐఎస్‌టీఎస్ కళాశాలలో

సంక్రాంతి సంబరాలు

రాజానగరం, జనవరి 7: మండలంలో తూర్పుగోన గూడెంలోని ఇంటర్‌నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఐఎస్‌టీఎస్)ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఆదివారం విద్యార్థినులంతా కళాశాలలో తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. రంగుల రంగుల పతంగులు, భోగి మంటలు, చిన్నారు లకు భోగిపళ్ల పోయడం, హరిదాసు, తెలుగు ప్రజలకు ఇష్టమైన పిండివంటలు, గొబ్బెమ్మలతో కళా శాల ప్రాంగణంలో సంక్రాంతి సందడి నెలకొంది. విద్యార్థిను లంతా ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. ఈసందర్భంగా కళాశాల ఛైర్మన్ కళ్లెం ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ మరుగున పడుతున్న తెలుగు సంప్రదాయాలను, సంస్కృతులను గుర్తుచే సేలా తమ కళాశాల విద్యార్థినులు ఏర్పాటుచేసిన ముగ్గుల ప్రదర్శనలు ఆకర్శించాయన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేఎన్టీయుకే ఎకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, కళాశాల వైస్‌ఛైర్మన్ రాజశ్రీరావు, డీడీడీ సూరిబాబు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సంక్రాంతి వేడుకల్లో ఉత్సాంగా పాల్గొన్నారు.

ఇంటింటా జనసైనికుల ప్రచారం



ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న జనసైనికులు

ధవళేశ్వరం, జనవరి 7 : జనసేన కార్యకర్తలు ధవళేశ్వరంలో ఇంటింటా పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.జనసేన నాయకుడు యడ్ల మహేష్ ముద్రించిన తెలుగు క్యాలెండర్‌తోపాటు జనసేన గ్లాస్ గుర్తును ఇంటింటికీ పంపిణీ చేస్తూ జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.

సీతానగరం ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ



సీతానగరం, జనవరి 7: సీతానగరం ఎస్ఐగా టి.రామకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటివరకు కృష్ణా జిల్లా కైకలూరు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ చిరంజీవి బదిలీపై వెళ్లారు.

మంత్రి గారికి ముహూర్తం కుదిరిందంట..



పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వేణు

కడియం, జనవరి 7: పెరిగిన, కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీని ఈనెల 3న సీఎం జగన్ ప్రారంభించారు. ఆనాటి నుంచే పింఛన్లు పంపిణీ యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరంరూరల్ నియోజకవర్గానికి ఇన్‌చార్జి మార్పు నేపథ్యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియమించారు. ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ ఈనెల 6న రూరల్ మండలంలో 7న కడియం మండలంలోను పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీంతో పింఛన్‌దారులు ఆవేదనకు గురయ్యారు. ప్రతీనెలా 1వ తేదీన పింఛన్లు అందజేయాల్సి ఉండగా, పెరిగిన నేపథ్యంలో 3న సీఎం జగన్ చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారని, రూరల్ నియోజకవర్గంలోని రూరల్, కడియం మండలాల్లో పింఛన్లు పంపిణీకి మంత్రికి ముహూర్తం కుదరడం కోసం ఇలా ఆలస్యం చేయడం తగదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో పాఠశాల భవనం

• పగిలిన గచ్చు • ప్రాథమిక పాఠశాలలో వసతుల కరువు



శిథిలావస్థలో ఉన్న ఇంతలూరు వాగు ప్రాథమిక పాఠశాల

మోతుగూడెం, జనవరి 7: చింతూరు మండలం మోతుగూడెం కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం మారుమూల గ్రామంలో కానరావడం లేదు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు పథకం పల్లెల్లోని పాఠశాలలకు చేరడంలేదు. చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో ఇంతలూరు వాగు ఒడియా క్యాంపు ఎంసీడీ క్యాంపు గిరిజన ప్రాథమిక పాఠశాల చూస్తేనే అర్థమవుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక సమస్యలతోనే వారంతా చదువును కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా పగిలిపోయిన గచ్చుపైన వీరంతా కూర్చుంటున్నారు. పాఠశాల భవనం పెచ్చులు పెచ్చులు ఊడిపోవడంతో వర్షం నీరుతో కారిపోవడం విద్యార్థులకు కనీస రక్షణ లేకుండా పరిసరాలు ఉన్నాయి. వర్షాకాలంలో పశువులు భవనాల్లోకి చేరిపోతున్నాయి. ప్రస్తుతం పాఠశాల చుట్టూ అడవి. పాఠశాల ఆవరణలో ఎత్తుగా మొలచిన మొక్కలు ఎటు నుంచి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు.

• చింతూరు మండలంలో 109 పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 24, రెండో విడతలో 32 పాఠశాలలు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంకా 53 పాఠశాలల్లో మూడో విడత పనులు చేపట్టాలి. ప్రధానంగా మారుమూల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పట్టించుకోకుండా రహదారి వెంట ఉన్న పాఠశాలలు అభివృద్ధి కి చర్యలు చేపట్టింది.



పాఠశాలలో పగిలిన గచ్చు

• మూడో విడతలో అభివృద్ధి చేస్తాం : ఎంఈవో

ఇంతలూరువాగు ఎంసీడీ క్యాంపు ఒడియా క్యాంప్ ప్రాథమిక పాఠశాలలకు మూడో విడత నాడు-నేడులో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండో విడతలో అనేక పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వం మూడో విడతకు అనుమతులు మంజూరుచేస్తే తక్షణమే ఆయా పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

పెంచిన పింఛన్లు పంపిణీ

బిక్కవోలు, జనవరి 7: మండలంలోని రంగాపురం, ఇళ్లపల్లి గ్రామాల్లో ఆదివారం పెంచిన రూ.3వేల పింఛన్లను ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, సర్పంచ్‌లు లొల్ల భద్రం, గండికోట వీరభద్రరావు పాల్గొన్నారు.

రంగంపేట : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎన్నికల హామీ ప్రకారం దఫ దఫాలుగా పింఛన్ రూ. 3 వేలకు పెంచారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం రంగంపేట మండలంలో ఈలకొలను, ఎస్టీ రాజాపురం, ముకుందవరం, వెంకటాపురం గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, లంక చంద్రన్న, పాలాటి నాగేశ్వరరావు, రవిశంకర్,ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.



ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు చిత్రపటాన్ని అందజేస్తున్న బీటెక్ విద్యార్థి వెంకటసాయి

ప్రవచనకర్త గరికపాటి చిత్రపటం

చిత్రించిన బీటెక్ విద్యార్థి

అనపర్తి, జనవరి 7: అనపర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలలో భాగంగా గత మూడు రోజులుగా తమ ప్రవచనాలతో అనపర్తి పరిసర ప్రాంత వాసులను రంజింపజేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు ప్రవచనాల ముగింపు సందర్భంగా శనివారంరాత్రి రామచంద్రపురంనకు చెందిన బీటెక్ విద్యార్థి పెండ్యాల వెంకటసాయి అప్పటికప్పుడు గరికపాటి చిత్రాన్ని తన కుంచెతో రూపొందించి బహూకరించారు. ఈ సందర్భంగా గరికపాటి కళాకారుడి నైపుణ్యానికి మెచ్చుకుని ఇష్టమైన కళారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.

మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు



రాజమహేంద్రవరం సిటీ, జనవరి 7: నగరపాలక సంస్థల ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అలాగే నగరపాలక సంస్థ సీనియర్ అసిస్టెంట్ జి.ప్రదీప్‌కుమార్, డ్రైవర్ బుద్ధా శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీలుగా ఎన్నికయ్యారు. వీరిని పలువురు ఉద్యోగులు అభినందించారు.

నేత్ర వైద్యంలో అధునిక పద్ధతులు అలవర్చుకోవాలి



జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్యఅతిథి వరప్రసాద్‌రెడ్డి

రాజానగరం, జనవరి 7: నేత్ర వైద్యరంగంలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను యువ వైద్యులు అలవర్చుకోవాలని శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ కెఐ వరప్రసాదరెడ్డి అన్నారు. గౌతమీ నేత్రాలయం, ఐఫౌండేషన్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్ఎస్ వైద్య కళాశాలలో అఖిలభారత యువనేత్ర వైద్యుల సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యువ వైద్యులకు పలు సూచనలు చేశారు. ఐ ఫౌండేషన్ ఆఫ్ అధ్యక్షుడు వీకే రాజు, అరవింద ఐకేర్ సిస్టమ్ ఛైర్మన్ డాక్టర్ ఆర్డీ రవీంద్రన్, చెన్నై శంకర నేత్రాలయ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి బిశ్వాస్ వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈకార్యక్రమంలో గౌతమీ నేత్రాలయం మేనేజింగ్ డైరెక్టర్ వీవీ కుమార్, సీఎంవో డాక్టర్ వై.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ప్రశాంత్‌కుమార్, జీఎస్ఎల్ ఆప్తమాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఎస్. గురునాథ్, తదితరులు పాల్గొన్నారు.

వీజేఎస్ ఫార్మసీలో ముగిసిన జాతీయ సదస్సు

దివాన్‌చెరువు, జనవరి 7: ఔషధ పరిశోధనలో వస్తు న్న పరిణామాలు, సవాళ్లు, పరిధి అనే అంశంపై స్థానిక వీజేఎస్ ఫార్మసీ కళాశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా-ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పటేల్, ఏపీటీఐ సెంట్రల్ రీజియన్ ఉపాధ్యక్షుడు దీపేంద్ర సింగ్, ఎఫ్‌సీఐ కౌన్సిల్ సభ్యులు ఎస్.వెంకట రమణ, వీజేఎస్ ఫార్మసీ కళాశాల కార్యదర్శి ఎస్వీవీ జగన్‌మోహన్‌రెడ్డి, ఛైర్‌పర్సన్ శకుంతల, ప్రిన్సిపాల్ డి.నరేంద్ర పాల్గొన్నారు.

సినిమా గైడ్

(రాజమహేంద్రవరం)

శ్యామల	:	డెవిల్
సూర్యామినీ	:	ఆక్వామేన్
సూర్యాప్యాలస్	:	యానిమల్
స్వామి	:	హాయ్ నాన్న
శివజ్యోతి	:	మాయాబజార్
అనుశ్రీ(సాయికృష్ణ)	:	డెవిల్
రాజా	:	సలార్
అశోక	:	సలార్
ఊర్వశి	:	డెవిల్
రంభ	:	బబుల్‌గమ్
మేనక	:	ఆక్వామేన్
అప్సర	:	కపాలదీవి
వీఎస్ మహల్ (నామవరం)	:	సలార్, డెవిల్
మురళీకృష్ణ(ధవళేశ్వరం)	:	డెవిల్
వెంకటసూర్య(కడియం)	:	సలార్,డెవిల్
సత్యగౌరి (అనపర్తి)	:	సలార్
సూర్యశ్రీ (అనపర్తి)	:	డెవిల్
ఫార్చ్యూన్ సినిమాస్(రాజానగరం)	:	డెవిల్
రామకృష్ణ(కోరుకొండ)	:	డెవిల్
గీతాసినిమాస్ (సీతానగరం)	:	హాయ్ నాన్న
శ్రీనివాస (గోకవరం)	:	డెవిల్
టీడీ సినీ మ్యాక్స్ (గోకవరం)	:	సలార్
లలితామహల్(రంపచోడవరం)	:	డెవిల్
నవయుగ(చింతూరు)	:	డెవిల్

కోట సత్తెమ్మకు విశేష పూజలు



నిడదవోలు, జనవరి 7 : నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెం కోటసత్తెమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు చేశారు.ఆదివారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఆల యం కళకళలాడింది. మొత్తం రూ.75,067 ఆదాయం లభించి నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం తెలిపారు.



మధురపూడి విమానాశ్రయం వద్ద బాబుకు వినతులు

విమానాశ్రయంలో చంద్రబాబుకు వినతులు

రాజమహేంద్రవరం, జనవరి7(ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి మధుర పూడి విమానాశ్రయానికి వచ్చారు. ఆచంటలో జరిగిన రా కదలిరా కార్యక్రమం పాల్గొన్ని ఆదివారం రాత్రి సుమారు 9గంటల సమయంలో రోడ్డుమా ర్గాన విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు పలువురు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకు న్నారు. టీడీపీనేతలు ఆదిరెడ్డివాసు, బొడ్డు వెంకటరమ ణ తదితరులు కలిశారు. మునిసిపల్ ఉపాధ్యాయ సంఘ నాయ కులు కలసి తమ సమస్యలను ఆయన వివరించారు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

కోడి పందాలు ఆడనీయం

- 25వ తేదీ వరకూ ప్రతిరోజూ నివేదికలివ్వాలి

- కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీశ్

రాజమహేంద్రవరం, జనవరి7(ఆంధ్రజ్యోతి) : సంక్రాంతికి జిల్లాలో కోడిపందాలు ఆడనీయం. వాటిని నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సీజన్‌లో కోడిపందాల నిషేధాన్ని సమర్థ వంతంగా అమలు చేయడానికి జిల్లా డివిజన్ మండల, గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో సంయుక్త తనిఖీ నిర్వహించా లన్నారు.కోడిపందాలు ఎక్కడా జరగకుండా రెవెన్యూ, పోలీ సు,పంచాయతీరాజ్, పశు సంవర్థక శాఖ, స్థానిక సంస్థలు, సచివాలయ వ్యవస్థ వరకూ ప్రతి ఒక్కరూ పూర్తి సమన్వ యంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు సబ్- కలెక్టర్, రాజమహేంద్రవరం ఆర్డీవోలు ఆయా డివిజన్ల స్థాయిలో సంయుక్త తనిఖీ బృందాలను పరిశీలించి ఈనెల 25వ తేదీన ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.గతేడాది కోడిపం దాలు నిర్వహించిన ఆట స్థలాల్లో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచా యతీ కార్యదర్శి, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచే యాలని,తహశిల్దార్, మండల పశుసంవర్థక శాఖ అధికా రి,స్టేషన్ హౌస్ అధికారి, మండల స్థాయిలోనూ, సబ్-కలెక్టర్, ఆర్డీవోలు,డీఎస్పీ, డివిజనల్ పశుసంవర్థక శాఖ అధికారులు, ప్రభుత్వేతర సంస్థ సభ్యుడు, డివిజన్ స్థాయిలోనూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ పి.జగదీష్ వివరిస్తూ కోడిపందాల నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి కూల వార్తలను పరిగణనలోకి తీసుకుని, తనిఖీలు నిర్వహిం చి, ధ్రువీకరించిన అనంతరం చర్యలు తీసుకోవాలన్నారు.



కడియంలో ఆలస్యంగా పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి వేణు

మంత్రి గారూ.. మీకిది తగునా ?? విలపించిన లబ్ధిదారులు

కడియం, జనవరి 7 : ఒకటో తేదీనే పింఛన్లు ఇంటింటికీ ఇస్తాం..ఇదీ సీఎం జగన్ మాట.. అయితే ఈ నెల మాత్రం పింఛన్ల పెంపు పేరుతో లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.నెలలో ఏడో తేదీ వచ్చిన తరువాత పింఛన్లు పం పిణీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పింఛ న్లు, కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆది వారం కడియం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఇన్‌చార్జి, మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ హాజరయ్యారు.మండల పరిధిలో కొత్తగా మంజూ రైన 183, పాత పింఛన్లతో కలిసి మొత్తం 12,325 కు చేరుకు న్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, మాజీ సర్పంచ్ సాపిరెడ్డిసూరి బాబు, వెలుగుబంటి అచ్యుతరామ్, తిరుమలశెట్టి శ్రీను, బీమిరె డ్డి నాగేంద్ర, దొంతంశెట్టి భద్రయ్య, తాడాల చక్రవర్తి, తహసీ ల్దారు ఎం సుజాత, ఎంపీడీవో కె రత్నకుమారి పాల్గొన్నారు.

ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి..

ముగిసిన తెలుగు పండుగ

- భాషను పరిరక్షించుకోవాలి
- గో.. ఎర్న్.. బట్ రిటర్న్
- గవర్నర్ లా గణేశన్ పిలుపు
- అమరావతిలో మూడో ఉత్సవాలు
- దశదిశలా చాటిన తెలుగు ఖ్యాతి
- తెలుగు మాట్లాడదామని ప్రతిన
- వైభవంగా ముగింపు ఉత్సవం

రాజమహేంద్రవరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి) : మాతృ భాషకు మించింది ఏముంటుంది? ఇప్పుడు ఇంటికి వెళ్లినప్పటి నుంచైనా తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి, తెలుగులోనే సంతకం చేయాలనే నిబంధన విధించుకోండి' అని నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్ పిలుపునిచ్చారు.సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తెలుగు పండుగ '2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు' ఘనంగా ముగిశాయి. 5వ తేదీన అంగరంగం వైభవంగా తెలుగు మహాసభలు ఆరంభమయ్యాయి.. నాటి నుంచి ఎంతో మంది అతిథులు వచ్చారు.. తెలుగు వైభవం చాటా రు. చాలా కాలం తరువాత తెలుగులో సేదతీరారు.. తీయని తెలుగులో మాట్లాడారు. మూడు రోజులు ఎలా గడ చిందో తెలియకుండా నిర్వాహకులు అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించారు. చివరి రోజున పలు వురు ప్రముఖులు తెలుగు గొప్పతనం చాటారు. మూడో అంతర్జా తీయ తెలుగు మహాసభలు అమరావతిలో నిర్వహిస్తామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. నాగా లాండ్ గవర్నర్ లా గణేషన్ మాట్లాడుతూ మా పూర్వీ కులది పశ్చిమ గోదావరి జిల్లా గూటాల అని గుర్తు చేసుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ఓ సారి నా స్నేహితుల్లో ఒకరు ముదురైలో వ్యాపారం చేస్తుంటారు. ఆయన కుటుంబం గుజరాత్ నుంచి వచ్చింది. ఒకసారి వారింటికి వెళ్లాను. ఆయన పిల్లలు వచ్చారు. నేను ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే వాళ్లు గుజరాతీలో సమాధానం ఇస్తున్నారు. నేను ఆశ్చర్య పోవడం చూసిన నా స్నేహితుడు.. స్కూల్‌లో ఇంగ్లీషులో పాఠాలు చెబుతారు. అదే భాషలో మాట్లాడాలం టారు. అందువల్ల ఇంటికి వచ్చాక పాదరక్షలతో పాటే ఆ భాషను బయట వదిలేసి ఇంట్లో పూర్తిగా గుజరాతీ మాట్లా డాలనే నియమం పెట్టాను.. అని చెప్పారు. అదీ భాషా స్ఫూర్తి అంటే. అందువల్ల మీరు ఇంట్లో ఉండేప్పుడు తెలుగు లోనే మాట్లాడాలన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగువారు తరలి వచ్చినందున సభలను 'విశ్వ సమ్మేళన్' అని వర్ణిం చారు.భాష అనేది సంస్కృతి, గుర్తిం పునకు మూలం.తెలుగు భాష ఇంతమందిని సమావేశపర చింది. ఈ సభకు వచ్చిన వాళ్లు ఏ చేయాలంటే మొదటిగా భాషను పరిరక్షించు కోవాలి. ఇంగ్లీషు లేదా ఆ భాష కలిసిన తెలు గును మాట్లాడుతున్నారు. ఆ తీరును ఆపేసి భాషను రక్షించండి. విదేశాలకు ఉపాధి కోసం వెళ్తుండడం సమ్మ తమే గానీ ఒకప్పుడు వారి మేధస్సును వినియోగించుకొనే, విస్తరించు కొనే పరిస్థితులు,సదుపాయాలు ఇక్కడ లేవ న్నారు.భారత్ లో ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలి పారు. వారి మేధస్సు, సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రతి భను గుర్తించే రోజులు వచ్చాయన్నారు. అందువల్ల విదేశాల్లోని



ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆంధ్ర వాఙ్మయ వైజయంతి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్ లాగణేశన్ చిత్రంలో జస్టిస్ శేషశాయి, గజల్ శ్రీనివాస్, చైతన్యరాజు, శ్యామల, నటుడు ఆలీ తదితరులు

మన వాళ్లు వెనక్కు వచ్చేయాలని కోరారు. వారి శక్తి సామ ర్థ్యాలను మాతృదేశానికి ఉపయోగించాలని సూచించారు. 'గో.. ఎర్న్.. బట్ రిటర్న్' అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పిన మాటలను గుర్తుచేశారు. భారత్ సూపర్ పవర్‌గా ఆవిర్భవించ బోతోందన్నారు. 2047కి భారత్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుతుంద న్నారు. భారత మాత ధరించిన చీరలో ఉన్న రంగులను ఒక గీతతో వేరు చేయడం కష్టం. అలాగే భారత దేశంలోని భాషలు కూడా. పరిపాలనా పరంగానే తప్ప రాష్ట్రాలను విభజించడం కష్టం. తమిళనాడులోని వేడుకల్లో 40 శాతం తెలుగు గీతాలే ఉంటాయి. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. వాటిని పునరు జ్జీవింపజేస్తున్నారు' అని లా గణేషన్ పేర్కొన్నారు.

ఆంధ్రజాతి అజరామరం : జస్టిస్ శేషసాయి

'వక్తలు ఆంగ్ల పదాలు ఉపయోగించారు. కానీ కొందరు విద్యార్థులు 'తెలుగు, తెలుగు' అంటూ నిరసన తెలిపారు. ఆంధ్రజాతి అజరామరంగా ఉండడానికి ఇది సరిపోదా' అంటూ జస్టిస్ ఏవీ శేషసాయి ఉద్విగ్నంగా ప్రశ్నించారు. అక్షర వ్యవసాయంతో ఆంధ్రదేశాన్ని పండించిన నన్నయ, తరతరాలుగా ప్రజలకు వ్యవసాయాన్ని అందించి సిరులు పండింపజేస్తున్న ఆర్థర్ కాటన్ మరొక వ్యక్తి.. తెలుగు సభలకు రాజమహేంద్రవరం తప్ప ఇంతకంటే మంచి వేదిక ఉండదన్నారు.అమ్మ మాటలు వినడానికే ఈ సభలకు వచ్చా నన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి సభ భీమవరం లో జరిగిందని గుర్తు చేశారు. ఏ జాతి అయితే తమ భాషను సంస్కృతిని రక్షించుకోదో ఆ జాతి మనుగడ ఉండ దని అంతరించిపోతుందనే గాంధీజీ మాటలను గుర్తు చేశా రు. మొదటి గురువు అమ్మ కాబట్టి అమ్మ భాష అనే అంటా రన్నారు. 'అమ్మను, అమ్మభాషను గౌరవించినవాడు తప్పు చేయడు. అమ్మభాష కోసం ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మలే నడుం బిగించాలి. ఏ భాషలు నేర్చుకున్నా తల్లి భాషను అశ్రద్ధ చేయకూడదు' అని అన్నారు. అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్మురాదన్న సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అనే కాళోజీ నారాయణరావు మాటలను గుర్తు చేశారు.

గోదారోళ్లు రుణం ఉంచుకోరు : నటుడు ఆలీ

తెలుగువాళ్లు రుణం ఉంచుకోరనడానికి సర్‌ఆర్థర్ కాటన్ విగ్రహమే నిదర్శనమని సినీ నటుడు ఆలీ అన్నారు. ఆనకట్ట కట్టించినందుకు ఈ రోజు ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలు ఉన్నాయన్నారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయం, అనురాగం పంచేది ఈ గోదావరి గడ్డ అని కొనియాడారు. గవర్నర్ లాగణేషన్ చేతులమీదుగా పూర్ణకుంభ పురస్కారం తీసు కోవడం అదృష్టమన్నారు. సీతాకోకచిలుక మొదలుకొని ఇప్ప టి వరకూ తన 45ఏళ్ల సినీజీవితంలో 1250 చిత్రాలు పూర్తి చేసుకోవడం ఆనందం కలిగిస్తోందన్నారు. తాను ఎక్కువ చదువుకోకపోయినా ఆరు భాషలు మాట్లాడగలన న్నారు.

గవర్నర్‌గా చూడాలని : శ్యామలాదేవి

దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ తమకు కృష్ణంరాజును గవర్నర్‌గా చూడాలని కోరికగా ఉండేదన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్లకే తప్ప ఆయనకు ఎలాంటి కోరికా ఉండేది కాదన్నారు. ఆయ న నిమిత్తమాత్రులంటూ ఉద్వేగంగా మాట్లాడారు. కృష్ణం రాజుతో తన రోజులను గజల్ శ్రీనివాస్ గుర్తు చేసు కుం టున్నసందర్భంగా శ్యామలాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.

అందుకు ఆంధ్రీకరించారు: జొన్నవిత్తుల

వెయ్యేళ్ల కిందట కలగాపులగంగా ఉన్న తెలుగు భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించాలని రాజరాజనరేంద్రుడు భావించాడని.. దానికి అప్పట్లోని దండయాత్రలు, మారణ హోమాలే కారణమని ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగే శ్వరరావు అన్నారు.ఆ విధంగా మహాభారతాన్ని ఆంధ్రీ కరిం చడంలో మన పౌరుషం, సంప్రదాయాలను భవిష్యత్ తరా లకు తెలియజేయడంతో పాటు వివిధ కారణాలు ఉన్నాయే గానీ ఏదో వైరాగ్యంతో చేసిన పని కాదన్నారు. నన్నయ తర్వాత తిక్కన, చివరికి ఎర్రాప్రగడతో 18 పర్వాల భారతం మనకు అందిందన్నారు. భారతాన్ని తెనుగించడం వెనుక మహాద్భుతమైన దేశభక్తి ఉందేగానీ మరొకటి కాదన్నారు. పాలకుడు రాజరాజ నరేంద్రుడిలా ఉండాలని కొనియాడారు.

మూలాలు మరువొద్దు : జస్టిస్ దుర్గాప్రసాదరావు

మన సంస్కృతి, భాషను కాపాడుకోవడానికి ముఖ్యంగా యువతను మళ్లించుకోవడం ఈ సభల ఆశయాల్లో ఒకటి కావడం అభినందనీయమని జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. 'కారణాలేవైనా ఆసక్తి లేదనో, పరభాష మీద మోజు చేతనో మనం ఆదరిస్తున్నాం. ఇతర భాషలు నేర్చుకోవడం తప్పులేదు. అయితే మాతృభాషను, మూలా లను మర్చిపోవడం క్షమించరాని నేరం. ఎందుకంటే ఏ సమాజమైతే తమ మూలాలను మర్చిపోతుందో.. సాహితీ సంస్కృతుల ద్వారా వచ్చే నీతి నియమాలను మర్చిపోతుం దో ఆ సమాజం పతనం చెందక తప్పదు. 'తల్లిదండ్రులను గౌరవించి, ఆదరించాలి. వృద్ధాప్యంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. కానీ 2007లో ఓ దురదృష్టకరమైన పరిస్థితుల్లో 'వృద్ధుల, తల్లిదండ్రుల పోషణ, రక్షణ' చట్టం వచ్చింది. ఆ కేసులు అప్పీలుకు హైకోర్టుకు వస్తుంటాయి. అవి చూసి బాధ కలుగుతుంది. ఎందుకంటే.. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ జీవితాంతం సపర్యలు చేసిన శ్రవణకుమార్, పట్టాభిషేకాన్ని కూడా తృణప్రాయంగా వీడి తండ్రి మాటకు కట్టుబడి వనవా సానికి వెళ్లిన రాముడి చరిత్ర చదువుకున్న జాతి మనది. కన్న తల్లిదండ్రులే బరువైన పరిస్థితి, వృద్ధాశ్రమాలు వీధికొ కటి వచ్చే దుస్థితి ఎందుకొస్తోంది. మన మూలాలను మర్చి పోవడమేనని నాకనిపిస్తోంది. మన భాషా, సంస్కృ తిని ఒకరి నుంచి మరొకరికి నేర్పకపోతే మనం మూల్యం చెల్లిం చుకునే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందు వల్ల మనభాషను మనం గౌరవించాలి.వేమన శతకం వంటివి పిల్లలకు నేర్పి ఉంటే తల్లిదండ్రులను పూజించలేకపోయినా పోషించి ఉండేవారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బాబోయ్ వినలేం..!



ఖాళీగా వైసీపీ సాధికార సభ కుర్చీలు

- వైసీపీ సాధికార బస్ యాత్ర..తుస్
- 150 బస్సుల్లో జనం తరలింపు
- 2 గంటలు ఆలస్యంగా సభ
- జనం వచ్చి.. వెళ్లిపోయారు..
- ఖాళీ కుర్చీలకే నాయకుల ప్రసంగాలు
- సభ పూర్తికాకుండానే ముగింపు

కోరుకొండ, జనవరి 7 : వైసీపీ సాధికార బస్ యాత్ర తుస్‌మంది.. జనాలను పెద్ద ఎత్తున తరలించినా సభ ఆరంభమయ్యేసరికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సుమారు రెండు గంటల ఆలస్యంగా సభ ఆరంభంకావ డంతో జనం విసిగిపోయారు. సభ ఆరంభమైన కాసేపటికే జనం కుర్చీల నుంచి లేచి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో నాయకులు అసహనం వ్యక్తం చేశారు.పలు ప్రైవేటు కళాశాలలకు చెందిన 150 బస్సుల్లో జనాన్ని పెద్ద ఎత్తున తరలించినా ఉపయోగం లేకుండాపోయింది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ బూరుగుపూడిగేటు వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్ష తన సామాజికసాధికార బస్సు యాత్రసభ నిర్వహించారు. సభా ప్రారంభానికిముందు అంబేద్కర్, జ్యోతిరావుపూలే, బాబు జగజ్జీవన్‌రామ్‌విగ్రహాలకు పూలమాలలు వేసి నివా ళులర్పించారు.సామాజిక సాధికారతను మంత్రులు జోగిర మేష్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ , జక్కంపూడి విజయలక్ష్మి,జక్కంపూడి గణేష్ తదితరులు వివరించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గడిచిన నాలు గున్నరేళ్లలో రాజానగరం నియోజకవర్గం రూ.1158 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సీతానగరం రోడ్డును రూ.104 కో ట్లతో నిర్మిస్తున్నామన్నారు.రూ.215 కోట్లతో ఇంటింటికి గోదా వరి తాగునీరు అందిస్తామన్నారు. రూ.91 కోట్లతో ముంపు సమస్య పరిష్కరిస్తామన్నారు.దోసకాయలపల్లి నుంచి 3 కిలోమీటర్లు సామాజికసాధికార బస్సు యాత్ర సాగింది.త దుపరి బూరుగుపూడి గేటువద్ద బహిరంగ సభ నిర్వహిం చారు. సాయంత్రం 3 గంటల నుంచే జనాన్ని బస్సుల్లో తీసుకొచ్చారు.కానీ సభ 5 గంటల తర్వాత ప్రారంభించారు. ఈలోపు సభ మధ్యలో జనం వెళ్లడం మొదలుపెట్టారు. ఒక మంత్రి కొద్ది మంది నేతలు మాట్లాడేసరికి వేదిక మీద,నేతలు, ప్రక్కన కొద్ది మంది జనం మాత్రమే మిగి లారు. మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, తదితర నేతలంతా మాట్లాడవలసి ఉంది. కానీ ఇంతలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మైక్ అందుకుని, ఇప్పటికే నాలుగు గంటలైనందు వల్ల సభ ముగిస్తున్నామని, ఇంకా మంత్రులు మాట్లాడవలసి ఉన్నప్పటికీ, వారు ఇక్కడి వారేకాబట్టి ఎప్పుడైనా వారి మాటలు వినవచ్చని చెప్పి సభను ముగించ డం గమనార్హం. ఈ బహి రంగ సభలో జడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు, ఏఎం సీ చైర్మన్ నక్కా రాంబా బు, బొరుసు బద్రి, అడ పా కనక రా జు , గ ణే శ ుల పోసియ్య తదితరులు పాల్గొన్నారు.



ఏం వింటాం : సభ ఆరంభం నుంచే వెళ్లిపోతున్న మహిళలు

నేటి నుంచి రాజమహేంద్రవరంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7 : కేంద్రం లో మోదీ, రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాలు రై తాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా యని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ వీ ప్రసాద్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల పాటు జరగబోయే సం ఘం రాష్ట్ర మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యని వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. యువత వ్యవసాయం చేయలేని పరిస్థితులను పాల కప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వ పాలనలో రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగాయ ని, దేశంలో ప్రతి రోజూ సుమారు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తొలిరోజున జరిగే ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో అఖిలభారత కి సాన్‌సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, మా జీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశరరావు, వివిధ రైతు సంఘాల ప్రముఖులు హాజరవుతారని, 9వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొం టారని తెలిపారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు, తదితరులు పాల్గొన్నారు.



గోపాలపురంలో జీవో నెం2 ప్రతులను దహనం చేస్తున్న అంగన్‌వాడీలు

అంగన్ 'వేడి'!



కొవ్వూరులో అంగన్‌వాడీల నిరసన

ఎస్మా ప్రయోగించడంపై అంగన్‌వాడీల ఆగ్రహం

కొవ్వూరు, జనవరి 7 : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం క్షమించరాని తప్పు అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 27వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మెను అణగదొక్కాలని ఎస్మా ప్రయోగించి నిషేధాన్ని విధించడం అక్రమమన్నారు. సమస్యలపై ఉద్యమించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంద న్నారు. ఎస్మాను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగంతో జగన్మోహనరెడ్డికి అంతిమ గడియలు దగ్గరపడ్డాయ న్నారు. బలి చక్రవర్తి వలే జగన్‌రెడ్డి తన చేతులను తనే తన తల మీద పెట్టుకుంటున్నాడన్నారు. ఐఎఫ్‌టీయు నాయకులు సిహెచ్ రమేష్, పి.నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా లారీ డ్రైవర్లు, వర్కర్లు ఎస్మాపత్రాలను దగ్ధం చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిహెచ్.పుష్పావతి, బి.పద్మజ, మంగతాయారు, మల్లిక, పద్మ, భవాని, శ్రీదేవి పాల్గొన్నారు.

బీసీలకు సముచిత న్యాయం జరగాలి

బీసీ చైతన్య వేదిక రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాస్



సమావేశంలో మాట్లాడుతున్న వీరవల్లి శ్రీనివాస్

చాగల్లు, జనవరి 7: బీసీలకు సముచిత న్యాయం, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా బీసీ చైతన్య వేదిక పోరాడుతోందని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ అన్నారు. చాగల్లులోని రామాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగణన, సమగ్ర కుల గణన జరగాలని, బీసీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా అమలు చేయాలని, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యాలతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 11న తాడేపల్లిగూడెం సమీపంలోని పెదతాడేపల్లిలో జరిగే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రికను, కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో దొంగ రామకృష్ణ, వీవీవీ శ్రీనివాస్, దొంగ వెంకట్, పాశం రామకృష్ణ పాల్గొన్నారు.

కొవ్వూరులో 'జనంలోకి జనసేన'



కొవ్వూరులో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్న రామారావు

కొవ్వూరు, జనవరి 7: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం పవన్‌కల్యాణ్‌తోనే సాధ్యమని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామారావు అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం కొవ్వూరులో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అంటూ వర్తకులు, వాహనదారులకు గాజు గ్లాసులను పంపిణీచేశారు. రామారావు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, పిల్లల భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతిచ్చి పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు డేగల రాము, కె.నవ్య, గంగుమళ్ల స్వామి, కళ్లేపల్లి ప్రభాత్, గంధ్రోతు పవన్ పాల్గొన్నారు.

జ్ఞాన సరస్వతి మందిరంలో చండీహోమం

కొవ్వూరు, జనవరి 7: కొవ్వూరు గోష్పదక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి మందిరంలో చండీహోమం నిర్వహించారు. ఆదివారం భక్తుల సహకారంతో రాజమహేంద్రవరంకు చెందిన చిరవూరి సుబ్రహ్మణ్యం, రమ దంపతులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో పమ్మి రవిబాబు, గంపా కృష్ణమూర్తి, ముష్టి శ్రీరామ చంద్రమూర్తి, మేడూరి ప్రసాదరావు, ప్రవ సుబ్రహ్మణ్యశర్మ పాల్గొన్నారు.

సుందరేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన

కొవ్వూరు, జనవరి 7: కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని సుందరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయార్చకులు గణపతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, రుద్రహోమం చేపట్టారు. నిర్వహించారు. కార్యక్రమంలో లక్షపత్రి పూజా కమిటీ అధ్యక్షుడు అనుపిండి చక్రధరరావు, కలిగొట్ల కృష్ణారావు, తెన్నేటి సూర్యనారాయణమూర్తి, దుర్వాసుల కృష్ణమూర్తి, పుత్తే సత్యనారాయణ పాల్గొన్నారు.

సత్యసాయి సంస్మరణ సభ

కొవ్వూరు, జనవరి 7: కొవ్వూరు సంస్కృత పాఠశాలలో వాజపేయాజుల సత్యసాయి సంస్మరణ సభ ఆదివారం జరిగింది. పలువురు మాట్లాడుతూ వాజపేయి కళాకారుడిగా, నటుడిగానే కాకుండా, సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణలో విశేష కృషి చేశారన్నారు. రిటైర్డ్ ఇంజనీరు భర్తేపూడి సుబ్బారావు, భారత వికాస పరిషత్ అధ్యక్షుడు వై.రమేష్, మాజీమంత్రి కారుపాటి వివేకానంద, కేఎస్ఎన్ మూర్తి, జీవీవీ సుబ్రహ్మణ్యం, టీఎస్‌వీ రమణమూర్తి పాల్గొన్నారు.

కొవ్వూరులో పింఛన్ల పంపిణీ



కొవ్వూరులో పింఛన్లు పంపిణీచేస్తున్న హోం మంత్రి వనిత

కొవ్వూరు, జనవరి 7: హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం మున్సిపాల్టీ పరిధిలో నూతనంగా మంజూరైన పింఛన్లు, పెంచిన పింఛన్లను హోం మంత్రి తానేటి వనిత ఆదివారం పంపిణీ చేశారు. కొత్తగా 88 మందికి రూ. 2.64 లక్షల కొత్త పింఛన్లు పంపిణీచేశారు. కొవ్వూరులో కొత్త వాటితో కలిపి మొత్తం 4071 మందికి రూ.1,26,06,500 పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారి, కమిషనర్ బి.శ్రీకాంత్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

చాగల్లులో అన్నసమారాధన

చాగల్లు, జనవరి 7: చాగల్లు లోని భక్తాంజనేయస్వామి జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించింది.

దేవరపల్లిలో సంక్రాంతి సంబరాలు



హరిదాసులకు బియ్యం పోస్తున్న ఆర్యవైశ్య మహిళలు

దేవరపల్లి, జనవరి 7: దేవరపల్లిలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా హరిదాసు, యడ్లబండి, జంగరదేవర వేషధారణలు, మహిళల దీపారాధన, పాలపొంగులు, సాంప్రదాయ దుస్తులతో ప్రదర్శన, భోగిపళ్ళు, గొబ్బిళ్ళు, ట్రావెలింగ్‌హౌస్‌తోపాటు లక్కీడీప్, క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం కన్వీనర్ తీగల మంజు మాట్లాడుతూ మన సాంప్రదాయ సంస్కృతులను భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించామన్నారు.

'మానవత' ఆర్థిక సాయం

నల్లజర్ల, జనవరి 7: మండలంలో పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం మానవత సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం అనంతపల్లికి చెందిన జొన్నకూడి రామకృష్ణకు, ఘంటావారిగూడెంలో అగ్ని ప్రమాదంలో గాయపడిన విద్యార్థి నార్సింగి అర్యన్‌కు ఆర్థిక సాయం, కొత్రా మహలక్ష్మయ్యకు మూడు చక్రాల రిక్షా అందించారు. అలాగే నాదేళ్ళ శ్రీరామూర్తి, పాకలపాటి ప్రసాద్ ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో మానవత మండలాధ్యక్షుడు ఐడీవీ అప్పారావు, బోగవల్లి సుబ్బారావు, గుళ్లపూడి వెంకటరత్నం, కామేశ్వరరావు, పాల్గొన్నారు.

నేడు టీడీపీ ఆత్మీయ సమావేశం

తాళ్లపూడి, జనవరి 7: తాళ్లపూడిలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మండల స్థాయి టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపం వేదికగా నిర్వహిస్తున్నట్టు రేఖపల్లి ముత్యాలరావు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని పార్టీ నాయకులంతా హాజరై రానున్న ఎన్నికల్లో టీడీపీ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించనున్నట్టు చెప్పారు.

అంగన్‌వాడీలపై 'ఎస్మా'.. అక్రమం

- 27వ రోజు కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె
- పలు చోట్ల జీవో నెం 2 ప్రతుల దహనం
- ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
- దేవరపల్లిలో మోకాళ్లపై, సాష్టాంగ నమస్కారాలతో నిరసన

కొవ్వూరు, జనవరి 7: అంగన్వాడీలపై ఎస్మా నిషేధాన్ని ఎత్తివేయాలని టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కనీసం వేతనం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ అమలు చేయకుండా సమ్మెను ఎస్మాతో నిషేధించడం జగన్‌రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు.

దేవరపల్లి: దేవరపల్లిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మోకాళ్లపై సాష్టాంగ నమస్కారాలతో నిరసన చేపట్టారు. అంగన్వాడీల ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఐటీయూ నాయకుడు ఎస్.భగత్, అంగన్వాడీల నియోజకవర్గ కన్వీనర్ టీపీ లక్ష్మి అన్నారు. కార్యక్రమంలో రత్నాజీ, పద్మకామేశ్వరి, కుమారి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నిడదవోలు: నిడదవోలులోని సంతమార్కెట్‌లో బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంగన్‌వాడీల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్మా కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి ఎస్మా ప్రయోగించడం దారుణమని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జువ్వల రాంబాబు అన్నారు. అంగన్‌వాడీలు మాట్లాడుతూ సమ్మెను కాలరాసేందుకే ప్రభుత్వం ఆలోచిస్తోంది కాని తమ డిమాండ్లు పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గోపాలపురం: గోపాలపురంలో అంగన్వాడీలు దీక్షా శిబిరం నుంచి చెక్‌పోస్టు సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయల్దేరి చెక్‌పోస్టు సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం జీవో నెం.2 పత్రాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ మండలాధ్యక్షురాలు రామలక్ష్మి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగినందుకు అక్రమ పద్ధతిలో తాళాలు పగలగొట్టి చిరుద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. అడగకుండానే హామీలు ఇవ్వడం ఎందుకు అమలు చేయమని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఎందుకని ఆమె నిలదీశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

పెరవలి: పెరవలి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నిడదవోలు సమన్వయకర్త బోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్‌లు తీర్చమని 27 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. కార్యక్రమంలో పిప్పర రవి, కోటిపల్లి మురళీకృష్ణతో పాటు ఉండ్రాజవరం నిడదవోలు పెరవలి మండలాలకు చెందిన జన సైనికులు పాల్గొన్నారు.



పెరవలిలో అంగన్‌వాడీలకు సంఘీభావం తెలుపుతున్న జనసేన నాయకులు



నిడదవోలులో జీవో నెం.2 కాపీలను దహనం చేస్తున్న అంగన్‌వాడీలు



కొవ్వూరులో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు



దేవరపల్లిలో మోకాళ్లపై, సాష్టాంగ నమస్కారాలతో అంగన్వాడీల నిరసన

మొండి వైఖరి విడనాడాలి

- మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- జనసేన కొవ్వూరు ఇన్‌చార్జి రామారావు

కొవ్వూరు, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం కొవ్వూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు విధులు బహిష్కరించి 13వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఉందన్నారు. కార్మిక సంఘం నాయకుడు మీసాల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పేరిట మూడు దఫాలుగా చర్చలకు పిలిచి పరిష్కారం చూపకుండా అవమానపరుస్తోందని, ప్రభుత్వం తీరు మారకుంటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు భూపతి రవీంద్ర, పూజారి వాసు, కళ్యాణి రాజేష్, మీసాల ప్రేమ్, జ్యోతి, ముత్యాల శ్రీను, వద్దాది శ్యాం, రాజాన అప్పారావు, ఎ.విజయకుమార్, కె.ప్రసాద్, మాండ్రు సుధీర్ పాల్గొన్నారు.

నిడదవోలు: నిడదవోలులోని మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు చేపట్టిన దీక్షలో ఏఐటీయూసీ నాయకుడు రేఖా భాస్కరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం తక్షణం పర్మినెంటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాకి అప్పలరాజు, బొచ్చా ముద్దుకృష్ణ, బండారు రాంబాబు, కాకి వెంకట్, బంగారు జగ్గమ్మ, కాకి లక్ష్మీదుర్గ పాల్గొన్నారు



కొవ్వూరులో మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న రామారావు



నిడదవోలులో మద్దతు తెలుపుతున్న ఏఐటీయూసీ నాయకుడు భాస్కరరావు

ఆచంట తరలిన తెలుగు తమ్ముళ్లు

నిడదవోలు, జనవరి 7: పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభకు ఆదివారం నిడదవోలు నుంచిమాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ



నల్లజర్ల, జనవరి 7: మండలంలోని చీపురుగూడెంలో అయోధ్య రాముని అక్షింతలు రెండో రోజు పంపిణీ చేశారు. ఆదివారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాముని పూజిత అంక్షింతలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో చెల్లు పెద్దరామన్న, చెల్లు వీరవెంకట్రావు, చెల్లు సుబ్రహ్మణ్యం, కూసంపూడి వెంకటేశ్వరావు, చెల్లు దానరావు, తలంశెట్టి నాగప్రసాద్ పాల్గొన్నారు.

తాళ్లపూడి: మండలంలోని వేగేశ్వరపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భజన, కోలాట బృందాలు, మేళతాళాలతో శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేశారు. వాటితోపాటు అయోధ్య రామ మందిర నమూనా చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫైలేరియాను పారదోలుదాం



దూబచర్లలో రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

నల్లజర్ల, జనవరి 7: ఫైలేరియా(బోదకాలు)నిర్మూలనకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించిందని నల్లజర్ల సీహెచ్‌సీ వైద్యుడు తెల్లం గంగాధర్ అన్నారు. ఆదివారం దూబచర్లలో ఫైలేరియా రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోద వ్యాధిని గుర్తించేందుకు జ్వర సర్వే తరహాలోనే ఫైలేరియా సర్వే నిర్వహిస్తారన్నారు. తరచూ జ్వరం రావడం, శరీరంలోని అవయావాలు వాపు, కాళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాల్లో నొప్పి రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. కార్యక్రమంలో జీవీవీ ప్రసాద్, సీహెచ్‌వో ప్రసాదరావు పాల్గొన్నారు.

ఇసుక ర్యాంపు కార్మికుడిపై దాడి

కొవ్వూరు, జనవరి 7: ఇసుక ర్యాంపు కార్మికుడిని కొట్టి గాయపర్చిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుహెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన తెలగారెడ్డి గణేష్ కొవ్వూరులోని ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 6న అనీల్ అనే వ్యక్తి ర్యాంపునకు వచ్చి ఎవ్వరు నువ్వు.. ఇక్కడ ఏంచేస్తున్నావు.. నీ ఐడికార్డు చూపించు.. అంటూ చెంపపై కొట్టి గాయపర్చాడు. దీంతో గణేష్‌ను చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు హెచ్‌సీ తెలిపారు.

జగన్నాథపురంలో ఎస్ఈబీ అధికారులు

దేవరపల్లి, జనవరి 7: నల్లజర్ల మండలం జగన్నాథపురంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించి 20లీటర్ల సారాతో ఐనాల శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్టు సీఐ సుధా తెలిపారు. అలాగే చోడవరం గ్రామానికి చెందిన టి.సత్యనారాయణను అరెస్టు చేసి 25లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. దేవరపల్లి తహశీల్దార్ రామకృష్ణ ఎదుట 15మంది పాతనేరస్థులను బైండోవర్ చేసినట్టు సెబ్ సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్ఐ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.

క్రైస్తవులు, దళితులు వైసీపీకి ఓటేయకూడదు

- షర్మిళ రాకతో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది
- సామాజిక సమాలోచన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి శీలం

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7: 'మణిపూర్‌లో హీనమైన సంఘటనలు జరుగుతుంటే పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ ఒక్కరు కూడా ఎందు మాట్లాడలేకపోయారు. నా దళితులు, నా బడుగు వర్గాలు, నా అన్నలు, నా క్రైస్తవులు అన్న వారంతా ఏమయ్యారు. క్రైస్తవులు, దళితులు ఈ రోజు వైసీపీకి ఓటు వెయ్యకూడదు' అని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేడీ శీలం అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సమాలోచన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు సీపీఐ, ఆమ్ ఆద్మీ, రిపబ్లికన్ పార్టీ, పలు ప్రజాసంఘాలు, కుల సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ శీలం మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కావాలి అని కోరుకునే అన్నివర్గాల వారితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండియా కూటమి తరహాలో రాష్ట్రంలోనూ కూటమి ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. బీజేపీ పాలనలో రాజ్యాంగపరమైన పాలన సాగడంలేదని, అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడు గ్యారంటీలు అమలు చేస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు అమరావతిలో రాజధాని నిర్మిస్తామని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షించుకుంటామన్నారు. కాంగ్రెస్‌లోకి షర్మిళ రాకతో ఉత్సాహం పెరిగిందని ఆయన అన్నారు. జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు దళితుల హక్కులను హరిస్తున్నాయని, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలపై బీజేపీయేతర శక్తులన్నీ ఏకం కావాలని కోరారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ సాకే శంకర్, రాష్ట్ర నాయకులు శ్రీపతి ప్రకాష్, కొరివి వినయ్‌కుమార్ తదితరులు మాట్లాడారు. సమావేశంలో తాళ్లూరి విజయ్‌కుమార్, ముళ్ల మాధవ్, ఆకుల భాగ్యలక్ష్మి, మార్టిన్ లూథర్, రఫీయుల్లా బేగ్, అజాం బేగ్ మహ్మద్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

మాతృభాషను మరువకండి

- తెలుగులోనే రాయండి, సంతకం చేయండి
- నాగాలాండ్ గవర్నర్ లాగణేశన్
- గైట్‌లో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ తెలుగు మహాసభలు



చైతన్యరాజుకు పురస్కారం అందజేస్తున్న గజల్ శ్రీనివాస్

రాజానగరం/దివాన్‌చెరువు, జనవరి 7: మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని నాగాలండ్ గవర్నర్ లాగణేశన్ అన్నారు. చైతన్య విద్యాసంస్థలు, ఆంధ్ర సారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా గైట్ ప్రాంగణంలో జరుగుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమాపనోత్సవ సభకు గవర్నర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. తెలుగువారంతా తెలుగులోనే రాయాలని, సంతకం చేయాలని కోరారు. ఇంతవరకు దీనిని పాటించనివారు ఈ సభ నుంచి వెళ్లినప్పటి నుంచి ఆచరించాలన్నారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా తల్లులు తెలుగులోనే మాట్లాడాలని కోరారు. పిల్లలు తల్లుల నుంచే తెలుగును నేర్చుకుంటారని, తల్లులే ఇంగ్లీషులో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు మాతృభాషకు కూడా ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. తమ పూర్వీకులు వందల ఏళ్ల కిందట ఆంధ్రా నుంచి తెలంగాణా వలస వెళ్లిపోయారని, తాను తెలుగు అర్థం చేసుకోలను కానీ, చక్కని తెలుగు మాట్లాడలేనన్నారు. తెలుగు మాట్లాడడం రానందుకు బాధగా ఉందని గవర్నర్ అన్నారు. ఎందరో కవులు తెలుగు భాషను కీర్తించారని, శ్లాఘించారని, శ్వాసించారని ఆయా కవులు చెప్పిన మాటలను వివరించారు. గృహ నిర్మాణ శాఖా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా రాష్ట్రంలో, దేశంలో అందరికి తెలుగు అవసరమన్నారు. ప్రసవ వేదన తల్లికి తెలిసినట్లే విద్యలోని మాధుర్యం చదువుకున్న వారికే తెలుస్తుందన్నారు. మరో విశిష్ట అతిథి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏపీ శేషసాయి మాట్లాడుతూ ఏ జాతి భాషను, సంస్కృతిని రక్షించుకోదో ఆజాతి అంతరించిపోతుందని గాంధీజీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మాతృభాష రాకపోతే ఏ భాషా రాదని, అందుకే అమ్మ భాషను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. జై తెలుగు జైజై తెలుగు సదా వెలుగు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మరో అతిథి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వి.దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ యువత వైజ్ఞానికంగా అభివృద్ధి చెందినప్పటికీ తమ మాతృభాషను, సంస్కృతిని మర్చిపోతే నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఏ సమాజం తమ మూలాలను మర్చిపోతుందో ఆసమాజం పతనం కాకతప్పదన్నారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఆత్మీయంగా, వైభవంగా నిర్వహించారని, ఇది ఎందరికో స్ఫూర్తికావాలన్నారు. గ్రామ గ్రామాన తెలుగు భాష విరాజిల్లాలి, సాంప్రదాయ సంగీతం వినిపించాలని ఆకాంక్షించారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని వివరిస్తూ ఆలపించిన గేయానికి సభ్యులు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

పూర్ణకుంభ పురస్కారాలు

సినీ నటుడు ఆలీ, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామల, కూచిపూడి నృత్యంలో వేదాంతం రాధేశ్యాంలకు పూర్ణకుంభ పురస్కారాలను గవర్నర్ లాగణేశన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు గురించి గజల్ శ్రీనివాస్ వివరిస్తున్న సమయంలో శ్యామలా కృష్ణంరాజు భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పుప్పాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఐవి రావు, సినీ నటుడు గౌతంరాజు, విశ్రాంత న్యాయమూర్తి గ్రంధి భవానీప్రసాద్, విజయ డైరీ ఛైర్మన్, చెలసాని ఆంజనేయులు, కలికివాయి సుజాతారావు పాల్గొన్నారు.



సినీనటుడు ఆలీకి పురస్కారం అందజేస్తున్న గవర్నర్ లాగణేషన్

సినిమా గైడ్

కొవ్వూరు	
యువరాజ్‌మాల్ వై.స్క్రీన్ 1	డెవిల్
వై.స్క్రీన్2	సలార్
దేవిశ్రీ(గాయత్రి)	హాయ్ నాన్న
అనన్య	సలార్
నిడదవోలు	
వీ మ్యాక్స్	డెవిల్
రాధాకృష్ణ	హాయ్ నాన్న
శ్రీగణపతి	సలార్
దేవరపల్లి	
శ్రీరామ్ సినీ మ్యాక్స్	సలార్
శ్రీరామ్ సినీ మ్యాక్స్	సలార్
నల్లజర్ల	
శ్రీలక్ష్మి మల్టీప్లెక్స్	సలార్
శ్రీనివాస	సలార్